సాక్షి 24|7
మంచిర్యాల
శుక్రవారం 5-1-2018

- వనదేవతల మొక్కులకు 'బంగారం' కరువు
- బెల్లం విక్రయాలపై ప్రభుత్వం ఆంక్షలు
- ప్రారంభం కానున్న సమ్మక్క మొక్కులు
- జిల్లాలో 10వేల క్వింటాళ్ల మేర డిమాండ్
- ఆంక్షలు ఎత్తివేయాలని వినతులు

(Dwaraka) https://t.me/telugudailynews

కుదుటపడుతున్న ఏజెన్సీ

ఏజెన్సీ

- కొనసాగుతున్న పోలీస్ పహారా
- ఆదివాసీల జాతరల నేపథ్యంలో అప్రమత్తం
- ఉన్నతాధికారులు వెనక్కి.. ఏసీపీ, డీఎస్పీల ఆధ్వర్యంలో పోలీస్ ఫోర్స్
- గ్రామసభలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్న పోలీసులు
- ఇరువర్గాల పెద్దలతో సమావేశాలు
- గురువారం మండల కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇచ్చిన ఆదివాసీలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:

ఆదిలాబాద్ ఏజెన్సీలో పరిస్థితి మెల్లమెల్లగా కుదుటపడుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం ఏజెన్సీని తమ చేతుల్లోకి తీసుకోవడంతో పాటు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఆదివాసీల ప్రభావం అధికంగా ఉన్న ఉట్నూర్, నార్నూర్, సిర్పూర్(యు), కెరమెరి, లింగాపూర్, జన్నారం, దండేపల్లి, ఆసిఫాబాద్ తదితర మండలాల్లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఏజెన్సీలో కొనసాగుతున్న 144 సెక్షన్‌ను ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినప్పటికీ, ప్రజలను భయపెట్టే వాతావరణం లేకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంది. దీంతో ఏజెన్సీ మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో కూడా అన్ని కార్యకలాపాలు సాధారణ స్థితిలో సాగుతున్నాయి. ఈ నెలలో ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివాసీల జాతరలు జరగనున్న దృష్ట్యా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని జన్నారం, దండేపల్లి, కాసిపేట వంటి ప్రాంతాల్లో సమస్యలు తలెత్తకుండా రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా, లక్సెట్టిపేట సీఐ ప్రతాప్ జన్నారంలోనే తిష్టవేసి పరిస్థితిని సమీక్షిస్తుండడంతో పాటు

- మిగతా 2లో ▸


కొలాంగూడలో పోలీసుల పికెటింగ్ (ఫైల్)




తల్లులకు మొక్కులెట్ల?

చెన్నూర్: బెల్లం విక్రయాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో వనదేవతల మొక్కులకు 'బంగారం' కరువైంది. సమ్మక్క–సారలమ్మ జాతర ఈనెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ తల్లులకు వేలాది మంది భక్తులు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. బెల్లం సమర్పిస్తేనే అమ్మవార్ల అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే బెల్లం విక్రయాలపై గత కొంత కాలంగా సర్కారు ఆంక్షలు విధించింది. ఎక్సైజ్, పోలీస్ అధికారులు కేసులు నమోదు చేస్తుండటంతో వ్యాపారులు బెల్లం విక్రయాలను నిలిపివేశారు. బెల్లం లభించకపోవడంతో వన దేవతలకు మొక్కులు ఎలా

- మిగతా 2లో ▸



ఆర్కేపీలో అథ్లెటిక్స్ సంబరం

అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి వెటరన్ అథ్లెటిక్స్ పోటీలు – రామకృష్ణాపూర్

8లో..

అగ్గి రాజుకోకుండా..

- వేసవిలో అడవుల సంరక్షణకు ముందస్తు చర్యలు
- జిల్లాకు మంజూరైన రూ.కోటి 'కంపా' నిధులు
- మొదటగా జన్నారం డివిజన్‌లో రూ.40లక్షలతో పనులు ప్రారంభం..
- ప్రజల్లో అవగాహనకు పలు కార్యక్రమాలు

2లో..

-మంచిర్యాలఅర్బన్

మినీ FOCUS

సేంద్రియ పత్తి!

- వివరాలు 7లో ▸

(Dwaraka) https://t.me/telugudailynews

తల్లులకు మొక్కులెట్లా?

▶మొదటిపేజీ తరువాయి

తీర్చుకోవాలని భక్తులు ఆందోళన చెందుతున్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ముందుగా తమ ఇండ్లలో సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లిస్తారు. వచ్చే బుధవారం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మొక్కులు ప్రారంభం కానున్నాయి. బెల్లం లభించకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని మేడారం జాతర వరకు తెల్లబెల్లం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

గత జాతరకు 5వేల క్వింటాళ్ల అమ్మకాలు

రెండేళ్ల క్రితం జరిగిన జాతర సందర్భంగా మంచిర్యాల జిల్లా పరిధిలో సుమారు 5వేల క్వింటాళ్ల బెల్లం అమ్మకాలు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలోని మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్ కోల్‌బెల్ట్ ప్రాంతాలతో పాటు చెన్నూర్, భీమారం, జైపూర్, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో మినీ జాతరలు జరుగుతాయి. ఈ జాతరలో సమ్మక్క, సారలమ్మ మొక్కులను బెల్లం సమర్పించి తీర్చుకోవడం ఆనవాయితీ. బెల్లం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తే ఈసారి పదివేల క్వింటాళ్ల వరకు అమ్మకాలు జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.

గుడుంబా నియంత్రణ సాకుతో...

నల్లబెల్లంతో గుడుంబా తయారు చేస్తున్నారని తొలుత ప్రభుత్వం నల్లబెల్లం విక్రయాలపై నిషేధం విధించింది. దీంతో వ్యాపారులు నల్లబెల్లం విక్రయాలను మానుకున్నారు. తీపి వంటకాల్లో వినియోగించే తెల్లబెల్లాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. తెల్లబెల్లంతో సైతం గుడుంబా తయారు చేస్తున్నారనే సాకుతో ఎక్సైజ్ శాఖ అధికారులు దుకాణాలపై దాడులు నిర్వహించి వ్యాపారులపై కేసులు పెడుతున్నారు. దీంతో తెల్లబెల్లం సైతం లభించకుండా పోయింది. ఎక్సైజ్ అధికారులు గుడుంబా తయారీదారులను గుర్తించి కేసులు నమోదు చేయాల్సి ఉండగా కిరాణా షాపుల్లో బెల్లం విక్రయాలను నిషేధించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఎక్సైజ్ దాడులతో జంకుతున్న వ్యాపారులు

తెలంగాణ జిల్లాలకు బెల్లం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి రవాణా అవుతుంది. ఈ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బెల్లాన్ని రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు చెందిన వ్యాపారులు తీసుకొని వచ్చి దుకాణాల్లో పెట్టి విక్రయిస్తారు. అబ్కారీ శాఖ కొరడా ఝుళిపించడంతో బెల్లం అమ్మకాలంటేనే వ్యాపారులు జంకుతున్నారు. బెల్లం విక్రయాలు పూర్తిగా పడిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

బంగారం సమర్పణ ఇలా...

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో మొక్కులు అప్పగించే భక్తుడు ఎన్ని కిలోల బరువు ఉంటే అన్ని కిలోల బంగారం (బెల్లం) తీసుకొని వెళ్లి అమ్మవారి గద్దెల వద్ద సమర్పించి మొక్కులు తీర్చుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ప్రభుత్వం మేడారం జాతర కోసం తెల్లబెల్లం విక్రయాలపై నిషేధం ఎత్తి వేస్తే బెల్లం ధరలు మండిపోయే అవకాశాలు ఉన్నాయి. గతంలో కిలో బెల్లం రూ.25 నుంచి రూ.30 ఉండగా ఈసారి బెల్లం లభిస్తే కిలో బెల్లం రూ.60 నుంచి రూ.80 వరకు పలికే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. బెల్లం విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేయకపోతే మేడారం జాతరపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

బెల్లం లేకుంటే మొక్కు తీరదు..



సమ్మక్క, సారలమ్మలకు బంగారం సమర్పించడమే ఈ జాతర ఉద్దేశం. అమ్మకు బంగారం లేకుంటే మొక్కులు ఎట్ల చెల్లించేది. గుడుంబా తీస్తున్నారని మొక్కుల కోసం అమ్మే బెల్లాన్ని నిషేధించడం దారుణం. బెల్లం లేకుండా భక్తుల నమ్మకం దెబ్బతింటుంది. భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ జాతరకు బెల్లంపై ఆంక్షలు ఎత్తివేయాలి.

– కొల్తూరి రుక్కవ్వ, చెన్నూర్

చక్కెరతో షష్టి బోనం పోశాం



బెల్లం దొరకకపోవడంతో చక్కెరతో షష్టి బోనాలను పోసుకున్నాం. దేవతలకు బోనాలు సమర్పించాలంటే బెల్లంతో నైవేద్యం తయారు చేయాలి. సంక్రాంతి వస్తుంది. ఏడాది ఒక్కసారి వచ్చే పండుగకు బెల్లం అరిసెలు చేసుకుంటాం. బెల్లాన్ని నిషేధించడంతో మొక్కులతో పాటు పిండివంటలు సైతం కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తెల్లబెల్లానికి అనుమతి ఇవ్వాలి.

– జంగిలి సంపత్, శివలింగాపూర్

అగ్గి రాజుకోకుండా..

మంచిర్యాలఅర్బన్: వేసవి కాలంలో అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అటవీ సంపద రక్షణకు ఆ శాఖ ముందు జాగ్రత్తలు చేపడుతోంది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాకు కంపా పథకం కింద రూ.కోటి నిధులు మంజూరు కాగా, ముందుగా జన్నారం అటవీ డివిజన్‌లో ఈ పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఏటా వేసవి కాలం రాగానే వనసంపద మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు చూస్తుంటాం. బాటసారులు, పశువుల కాపరులు చుట్ట, బీడీ ముట్టించుకుని ఆర్పకుండా పడేయటం తదతర కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అలాగే వన్యమృగాలు పరుగెత్తినప్పుడు వాటి డెక్కలు రాళ్లకు రాపిడి వల్ల మంటలు చెలరేగుతుంటాయి. వేసవికాలంలో నేలరాలిన ఎండిన ఆకుల వల్ల త్వరగా మంటలు వ్యాపించే వీలు ఉంటుంది. ఫలితంగా విలువైన అటవీ సంపద కాలిబూడిద అవుతోంది.

డివిజన్లలో అటవీ విస్తీర్ణం (హెక్టార్లలో)

డివిజన్	విస్తీర్ణం
జన్నారం	27,312
మంచిర్యాల	55,005
బెల్లంపల్లి	40,659
చెన్నూర్	27,312

ముందుగా జన్నారం డివిజన్‌లో..

జిల్లాలోని నాలుగు డివిజన్లలో ఉన్న 11 రేంజ్‌ల పరిధిలో వేసవిలో అడవుల సంరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ముందుగా జన్నారం డివిజన్‌లో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ డివిజన్‌లో టేకుచెట్లు ఎక్కువగా ఉన్నాయి. నేలరాలే టేకు ఆకుల వల్ల అగ్నిప్రమాదం సంభవిస్తే త్వరగా మంటలు వ్యాపించి అడవి అంతా అంటుకునే ప్రమాదం పొంచి ఉంది. కావున ప్రమాదాల నివారణకు జన్నారం డివిజన్‌కు రూ.40లక్షల నిధులు కేటాయించారు.

సంరక్షణ చర్యలు ఇలా..

- వేసవిలో మూడు నాలుగు నెలల వరకు 50 మంది వరకు ఫైర్ వాచర్‌లను నియమించనున్నారు. వీరంతా ప్రమాదం జరిగినప్పుడు పచ్చి ఆకు కొమ్మలతో మంటలను ఆర్పేయటం చేస్తుంటారు.
- నేలరాలిన ఆకులను ఒక చోటుకు పోగు చేసేందుకు ఆరు బ్లోయర్ మిషన్‌లు కొనుగోలు చేస్తారు. అటవీ ప్రాంతంలో ఫైర్ లైన్స్ ఏర్పాటు చేస్తారు. ఎండిన ఆకులు, చెత్తాచెదారం ఓచోట చేర్చి నిప్పు పెట్టడంతో కాలిపోతుంది. దీంతో ఏదైనా అగ్నిప్రమాదం జరిగినా ఎక్కువ దూరం మంటలు వ్యాపించవు.
- మీటరున్నర వెడల్పు, మీటరు లోతు, పది మీటర్ల పొడువుతో ఫైర్ వెంచర్స్ (కందకాలు) తవ్వుతారు. మంటలు చెలరేగినా దూరం వరకు విస్తరించకుండా అరికట్టవచ్చు. ప్రతి 200 మీటర్లకు ఫైర్ లైన్స్ ఏర్పాటు చేస్తారు.
- వేసవిలో అగ్ని ప్రమాదాల బారినుంచి అటవీ సంపదను కాపాడేందుకు ఎలా వ్యవహరించాలనే అంశాలపై అటవీ ప్రాంత ప్రజలకు కళాజాతాలు, వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా అవగాహన కల్పించనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి రామలింగం తెలిపారు.

కుదుటపడుతున్న ఏజెన్సీ

▶మొదటిపేజీ తరువాయి

ఆదివాసీలను చైతన్యం చేసే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

జాతరల నేపథ్యంలో టెన్షన్

ఈనెల 1వ తేదీ నుంచి నార్నూర్ మండల కేంద్రంలో ఖాన్‌దేవ్ జాతర మొదలైంది. మరో 15 రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. కెరమెరి మండలంలో గత వారం రోజులుగా జంగుబాయి జాతర జరుగుతోంది. ఇటీవలే శంకర్‌లొద్ది జాతర ముగిసింది. గిరిజనులకు ఆరాధ్యుడైన హైమన్ డార్ఫ్ వర్ధంతి ఈనెల 11న జరగనుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ప్రతిష్టాత్మకమైన నాగోబా జాతర 16వ తేదీ నుంచి జరగనుంది. నాగోబా జాతర ముగిసిన వెంటనే బుడుందేవ్ జాతర ఉట్నూర్ మండలం షాంపూర్‌లో జరుగుతుంది. ఈనేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయోమోనని పోలీస్ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. అందుకే పోలీస్ యంత్రాంగం బందోబస్తు కొనసాగిస్తోంది.

ప్రజల్లో ఉద్రిక్తతలు తలెత్తకుండా...

మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు పర్యవేక్షణలో ఏసీపీ గౌస్‌బాబా నేతృత్వంలో జన్నారం మండలంలో ప్రత్యేక పోలీస్ పహారా కొనసాగుతోంది. 9 మంది ఎస్సైలు, 16 మంది ఏఎస్సైలు, 55 మంది కానిస్టేబుళ్లు గత కొద్దిరోజులుగా ఇక్కడే మకాం వేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, అప్రమత్తంగా ఉంటున్నట్లు ఏసీపీ గౌస్‌బాబా 'సాక్షి'కి తెలిపారు. ఇదే తీరు ఏజెన్సీలోని అన్ని మండలాల్లో కొనసాగుతోంది. ఆదివాసీలు, లంబాడాల మధ్య ఉద్రిక్తత తలెత్తకుండా తండాల్లో, గ్రామాల్లో సభలు నిర్వహించే కార్యక్రమాన్ని పోలీసులు చేపడుతుండటం గమనార్హం. ప్రతి రోజు రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని స్థానికులను పిలిచి ఆదివాసీలను చైతన్యం చేస్తున్నారు. పరస్పర దాడుల వల్ల హక్కులు సాధించుకోలేమని, ప్రభుత్వం ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందని వివరిస్తున్నారు.

వెనక్కి వెళ్లిన ఉన్నతాధికారులు

ఉట్నూర్ గొడవల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఐజీ, డీఐజీ కేడర్‌లోని పోలీసు అధికారులను ఏజెన్సీకి పంపించింది. పరిస్థితి అదుపులోకి రాగానే వారు వెళ్లిపోగా, డీఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో పాటు మంచిర్యాల కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా ఏజెన్సీలో తనకున్న సంబంధాలతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మధ్యాహ్నభోజన బియ్యం తనిఖీలు

- జైపూర్, భీమారం, చెన్నూర్ మండలాల్లోని పాఠశాలల్లో బియ్యం నాణ్యత పరిశీలన
- సన్నబియ్యమే వడ్డిస్తున్నారు : డీఎస్‌ఓ ప్రసాద్



మధ్యాహ్నభోజనాన్ని పరిశీలిస్తున్న అధికారులు

మంచిర్యాలసిటీ/జైపూర్(చెన్నూర్): మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్నభోజనం అందించాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రసాద్ కోరారు. గురువారం ఆయన జైపూర్, భీమారం, చెన్నూర్ మండలాల్లోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్నభోజనం బియ్యం నమూనాలను తీసుకొని సాంకేతిక సిబ్బంది పరీక్షించారు. ఇందులో రీసైక్లింగ్ బియ్యంతో పాటు దొడ్డుబియ్యం, నాణ్యత లేని బియ్యం లేవన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన సన్నరకం బియ్యంతో భోజనం వడ్డిస్తున్నట్లు తేలిందని డీఎస్‌ఓ ప్రసాద్ తెలిపారు. అన్నం ముద్దగా మారడానికి కొన్ని పాఠశాలలకు నిజామాబాద్ నుంచి కొత్త బియ్యం సరఫరా కావడమే కారణమని అన్నారు. ఆయా పాఠశాలల్లో స్టాక్ రికార్డులను అధికారులు పరిశీలించారు. అలాగే ఎల్‌పీజీ గ్యాస్ గోడౌన్‌లను కూడా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో వరంగల్ సాంకేతిక అధికారి రాంబాబు, జిల్లాకు చెందిన రెవెన్యూ, సివిల్ సప్లై శాఖ పాల్గొన్నారు.

జూనియర్ లెక్చరర్ల సంఘంలో జిల్లాకు స్థానం

మంచిర్యాలఅర్బన్: హైదరాబాద్‌లో ఈనెల 2న జరిగిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఎన్నికల్లో రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు లభించింది. మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపాన్యాసకులుగా పనిచేస్తున్న లక్ష్మణ్‌రావు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా, గణిత శాస్త్ర ఉపాన్యాసకుడు అంజయ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సంఘం ఎన్నికల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బెల్లంపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌కె.వెంకటేశ్వరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీలో పదవులు చేపట్టిన లక్ష్మణ్‌రావు, వెంకటేశ్వరావు, అంజయ్యను గురువారం మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళశాలలో ప్రిన్సిపాల్ శ్రీధర్‌రావు, అధ్యాపకులు అభినందించారు.

(Dwaraka) https://t.me/telugudailynews

మూడేళ్లుగా ప్రేమించి కాదంటున్నాడు

- ప్రియుని ఇంటిఎదుట ప్రియురాలి బైఠాయింపు

చెన్నూర్‌రూరల్‌: వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ మరో అమ్మాయిని ప్రేమించి మోసం చేసిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలంలోని సుద్దాల గ్రామంలో వెలుగు చూసింది. బాధితురాలు స్వప్న తెలిపిన వివరాల ప్రకారం సుద్దాల గ్రామానికి చెందిన ఎగుడ తిరుపతి ఆర్‌ఎంపీ వైద్యునిగా, ఎల్‌ఐసీ ఏజెంటుగా పని చేస్తున్నాడు. తిరుపతికి గతంలోనే వివాహంకాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గ్రామ సమీపంలోని తుర్క పల్లికి చెందిన డోంగిరి స్వప్నతో అయిదు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. మూడేళ్ల క్రితం పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇద్దరు కలిసి రెండు సార్లు భద్రాచలం, ఒకసారి తిరుపతి ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. ఏడాదిగా మంచిర్యాలలో ఒక గదిని అద్దెకు తీసుకున్న తిరుపతి స్వప్నను అక్కడే ఉంచి ప్రతిరోజు వచ్చి వెళ్లేవాడు. మూడునెలల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని తిరుపతిని కోరగా నిరాకరించాడు. దీంతో స్వప్న ఆత్మహత్యకు పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. రూ.3లక్షలు ఇస్తా తన జోలికి రావద్దని చెప్పడంతో స్వప్న నిరాకరించింది. తమ ప్రేమ విషయం అందరికి తెలిసి పోయిందని, తనను పెళ్లి చేసుకోవాలని గురువారం నేరుగా తిరుపతి ఇంటికి వెళ్లి అడగగా నిరాకరించి గోడ దూకి పారిపోయాడు. దీంతో స్వప్న అతని ఇంటిముందు బైఠాయించింది.



ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన స్వప్న

కోళ్లపందేల స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

- నలుగురు అరెస్టు
- 4మోటార్‌ సైకిళ్లు, 4సెల్‌ఫోన్లు, రూ. 5.500 నగదు స్వాధీనం



పోలీసుల అదుపులో నిందితులు

మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని చెంచువాడ, ఎస్సీ కాలనీ, పాతకళ్లబట్టి సమీపంలో ఉన్న కోళ్ల పందేల స్థావరాలపై మంచిర్యాల టాస్క్‌ ఫోర్స్‌ సీఐ సారీలాల్‌ గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో కోళ్ల పందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేసి నాలుగు మోటర్‌ సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.5,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మందమర్రి ఎస్సై భాస్కర్‌కు అప్పగించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ దాడిలో టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది సంపత్‌కుమార్‌, వెంకటేశ్‌, ఎస్‌బీ అలీ పాల్గొన్నారు.

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

- మూడుకిలోల గంజాయి స్వాధీనం



నిందితున్ని అదుపులోకి తీసుకున్న సీఐ

మంచిర్యాలక్రైం: స్ట్రింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి మంచిర్యాల రైల్వేస్టేషన్‌ బీ క్యాబీన్‌ సమీపంలో గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తిని మంచిర్యాల టాస్క్‌ ఫోర్స్‌ సీఐ సారీలాల్‌ పట్టుకున్నట్లు తెలిపారు. రామగుండం టాస్క్‌ ఫోర్స్‌ ఏసీపీ విజయసారథి ఆదేశాల మేరకు తమకు అందిన పక్కా సమాచారంతో రైల్వేస్టేషన్‌ బీ క్యాబిన్‌ సమీపంలో మంచిర్యాల రాజీవ్‌నగర్‌కు చెందిన గంజాయి కేసులో పాత నేరస్తుడైన అరికె సంపత్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి మూడుకిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్‌ ఫోర్స్‌ సీఐ సారిలాల్‌, సిబ్బంది సంపత్‌లను సీపీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ అభినందించారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం



దగ్ధమైన ఇల్లు



కాలిపోయిన సర్టిఫికెట్‌

రూ. 4లక్షల ఆస్తినష్టం

భైంసారూరల్‌: మండలంలోని కోతల్‌గాంలో గురువారం షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన జైరాం తన కుటుంబ సభ్యులతో వ్యవసాయ పనులకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఇంట్లో చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు వచ్చేసరికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న 2 క్వింటాళ్ల కందులు, నిత్యావసర సరుకులు, రూ.30వేల నగదు, వ్యవసాయ భూముల పత్రాలు, ఆధార్‌, రేషన్‌కార్డులు, పిల్లల విద్యార్హత సర్టిఫికెట్‌లు అన్ని కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లడంతో అప్పటికే గ్రామస్తులంతా బకెట్‌లు, బిందెలతో నీటిని పోసి మంటలను అదుపుచేశారు. వీఆర్‌వో రాజేశ్వర్‌ పంచనామ నిర్వహించి రూ.4లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. కాగా ఈ అగ్ని ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్‌తో జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

విజిలెన్స్‌ అధికారుల దాడులు

పెంబి(ఖానాపూర్‌): ఖానాపూర్‌, పెంబి మండలాల్లోని పలు గ్రామాల్లో హైదరాబాద్‌ నుంచి వచ్చిన అటవీ విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్‌ డీఎఫ్‌వో ఎస్‌.రాజశేఖర్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పెంబి మండలం మందపల్లి పంచాయతీ పరిధిలోని నాగాపూర్‌లో నిర్వహించిన దాడిలో 67 దుంగలతో పాటు ఒక కలప కోత యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఖానాపూర్‌ మండలంలోని పాత ఎల్లాపూర్‌తో పాటు సత్తన్‌పల్లి పంచాయతీ పరిధిలోని రాంరెడ్డి పల్లె తదితర చోట్ల నిర్వహించిన దాడుల్లో పలు కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఖానాపూర్‌ రేంజ్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలోనూ గురువారం సాయంత్రం వరకు అధికారులు పర్యటించారు. దాడుల్లో విజిలెన్స్‌ ఎఫ్‌ఎస్‌వోలు రవికిరణ్‌, సీతారాములు, ఎఫ్‌బీవో హమీద్‌, డ్రైవర్‌ సుదర్శన్‌, తదితరులు ఉన్నారు.



ఖానాపూర్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ సిబ్బంది



విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్న కలప కోత యంత్రం

పురుగుల మందుతాగి వ్యక్తి ఆత్మహత్య

కాగజ్‌నగర్‌రూరల్‌(సిర్పూర్‌): మండలంలోని సీతానగర్‌ గ్రామపంచాయతీ పరిధి గంగన్నగూడెంకు చెందిన మౌల్కర్‌ మోహన్‌(32) బుధవారం రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జి.సుధాకర్‌ గురువారం తెలిపారు. మోహన్‌ తండ్రి మౌల్కర్‌ రాజయ్యను అతని భార్య అమృత ఇటీవల హత్య చేసింది. ఈ కేసులో తన భార్యతో పాటు హత్యలో పాల్గొన్న ఇతరులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకవైపు తన తండ్రి మృతి చెందడం, మరోవైపు భార్య అరెస్టు కావడంతో మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

- కరీంనగర్‌లో ఘటన



రాజేంద్రప్రసాద్‌(ఫైల్‌)

మందమర్రి(చెన్నూర్‌): మందమర్రికి చెందిన గిరిమల్ల రాజేంద్రప్రసాద్‌(37) బుధవారం రాత్రి కరీంనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పట్టణంలోని మూడోజోన్‌లో నివాసం ఉంటున్న గిరిమల్ల వెంకటి, ఎల్లమ్మ దంపతుల పెద్ద కుమారుడు రాజేంద్రప్రసాద్‌ కరీంనగర్‌లోని అపోలో రిచ్‌ హాస్పిటల్‌లో బయోటెక్నాలజీ ఇంజనీరుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. బుధవారం రాత్రి తన సోదరుడు సుధీర్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా నగునూర్‌ సమీపంలోని ప్రతిమ ఆసుపత్రి వద్దకు రాగానే అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారు బోల్తాపడగా రాజేంద్రప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సుధీర్‌కు తీవ్రగాయాలు కావడంతో అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌కు భార్య కల్పన, కూతురు, కుమారుడు ఉన్నారు.

మద్యానికి బానిసై ఆత్మహత్య



మోహన్‌ మృతదేహం

జైనథ్‌(ఆదిలాబాద్‌): మండలంలోని సాంగ్వి గ్రామానికి చెందిన చుక్కబొట్ల మోహన్‌ (22) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పుల్లయ్య తెలిపారు. మోహన్‌ గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. తాగొద్దని తల్లిదండ్రులు మందలించినా పట్టించుకోలేదు. గురువారం ఉదయం తాగిన మైకంలోనే మోహన్‌ పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. రాగానే విపరీతంగా వాంతులు చేసుకోవడంతో తాను పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో హుటాహుటిన అతన్ని మ్యాక్స్‌ వాహనంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని తండ్రి లస్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తల్లీ, కుమారుడు ఒకేరోజు మృతి

- చేపలవేటకు వెళ్లి కుమారుడు, అనారోగ్యంతో తల్లి

తలమడుగు(బోథ్‌): ఒకేరోజు తల్లీకుమారుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సుంకిడిలో గురువారం చోటు చేసుకుంది. చేపలవేటకు వెళ్లిన కుమారుడు నీటమునిగి మృతి చెందగా అనారోగ్యంతో బాధపడుతు న్న తల్లి కన్నుమూసిన సంఘటన ఆకుటుంబంలో విషాదాన్ని నింపింది. సందర్ల నరసింహులు(57)గురువారం సుంకిడి, ఉండమ్‌ గ్రామాల మధ్యలో ఉన్న వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలుపట్టే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. మధ్యాహ్నం మృతదేహం బయటికి తేలడంతో గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.

ఒకే కుటుంబంలో రెండు దహన సంస్కారాలు

మండలంలోని సుంకిడిలో తల్లీకొడుకులు ఒకేరోజు మృతి చెందడంతో ఆకుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఇద్దరికి వేరువేరుగా దహనసంస్కరాలు నిర్వహించారు. నర్సింహులు కుమారుడు గతేడాది ఇదే చెరువు లోపడి మృతి చెందాడు.

(Dwaraka) https://t.me/telugudailynews

వాతావరణం

రానున్న 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. జమ్మూ–కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో చిరు జల్లులు/మంచు కురవచ్చు. కేరళ తీరం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో దట్టమైన పొగమంచు ఆవరించవచ్చు. ఉత్తరప్రదేశ్ ఉత్తరం, బిహార్‌లలో చల్లటి వాతావరణం నెలకొని ఉంటుంది.

గుంటూరు వాతావరణం
ఆదిలాబాద్ వాతావరణం
గరిష్ఠం కనిష్ఠం
28.9°/07.0°
30.2°/16.0°

జాతీయం

నగరం	గరిష్ఠ	కనిష్ఠ
ఢిల్లీ	20.3	05.0
కోల్‌కతా	21.4	12.6
బెంగళూరు	28.3	17.0
ముంబై	30.5	16.4
చెన్నై	30.0	22.0

పట్టణ వాతావరణం

పట్టణం/జిల్లా	గరిష్ఠ/కనిష్ఠ	పట్టణం/జిల్లా	గరిష్ఠ/కనిష్ఠ
కడప	32.2/18.5	నిజామాబాద్	30.0/14.9
ఒంగోలు	31.9/22.2	కరీంనగర్	29.6/12.5
అనంతపురం	31.8/17.1	కాకినాడ	29.4/20.0
కర్నూలు	31.5/19.7	హైదరాబాద్	29.3/16.9
మహబూబ్‌నగర్	31.3/18.9	రంగారెడ్డి	29.3/16.9
నెల్లూరు	31.1/22.8	నల్లగొండ	29.3/15.0
చిత్తూరు	31.1/19.3	ఆదిలాబాద్	28.9/07.0
తిరుపతి	31.1/19.3	విశాఖపట్నం	28.8/21.5
మెదక్	31.1/12.0	ఏలూరు	28.8/19.4
విజయవాడ	31.0/19.0	రాజమండ్రి	28.8/19.4
ఖమ్మం	30.6/14.2	తాడేపల్లిగూడెం	28.8/19.4
వరంగల్	30.2/18.0	శ్రీకాకుళం	28.0/16.0
గుంటూరు	30.2/16.0	విజయనగరం	28.0/16.0

బుల్లితెర

www.sakshi.com

సాక్షి SAKSHI TV


ఉ. 07.00 గంటల నుండి ప్రతి గంటకు సాక్షి న్యూస్ బులెటిన్

ఉ.06.30 గుడ్ మార్నింగ్
ఉ.07.30 కేఎస్ఆర్ లైవ్ షో
ఉ.08.30 న్యూస్ ఫీచర్
ఉ.09.00 రీజనల్ న్యూస్
ఉ.09.30 మ్యాగజీన్ స్టోరీ
ఉ.10.00 సాక్షి న్యూస్
ఉ.10.30 న్యూస్ ఫీచర్
మ.02.30 హెల్త్ ప్లస్
సా.04.30 హ్యాపీ జర్నీ
సా.05.00 స్పీడ్ న్యూస్
సా.05.30 ఉర్దూ న్యూస్
రా.07.30 పొలిటికల్ కారిడార్
రా.08.00 ఫోర్త్ ఎస్టేట్
రా.09.00 న్యూస్ 360
రా.09.30 మ్యాగజీన్ స్టోరీ
రా.10.30 స్క్రీన్‌ప్లే
రా.11.30 న్యూస్ ఫీచర్


టీవీలో ఈరోజు సినిమాలు




జెమిని మూవీస్
ఉ.07.00 పూజ
ఉ.09.30 దేవుడు చేసిన మనుషులు
మ.12.00 గజిని
మ.03.00 రగడ
సా.06.00 ఇష్క్



మూవీస్ నౌ
ఉ.06.30 గాడ్జిల్లా
ఉ.08.45 స్నేక్స్ ఆన్ ఏ ప్లేన్
ఉ.10.35 ద జంగిల్ బుక్
మ.03.05 రష్ అవర్ 3
రా.07.15 మినియన్స్




హెచ్‌బీవో
ఉ.04.16 రాక్ ఆఫ్ ఏజెస్
ఉ.07.01 ఇన్‌సెప్షన్
ఉ.09.21 ద టక్సెడో
మ.03.58 ద అకౌంటెంట్
రా.10.55 ద హ్యాంగోవర్-2



స్టార్ మూవీస్
ఉ.06.01 జంగిల్ ఆల్ ద వే
ఉ.07.25 టాయ్ యమ్ గూంగ్ 2
మ.12.13 స్పీడ్
సా.06.51 టాయ్ స్టోరీ 3
రా.09.00 ద వోల్వరిన్



మా మూవీస్
ఉ.07.00 143- ఐ మిస్ యు
ఉ.09.00 బెండు అప్పారావ్
మ.12.00 ద్రోణాచార్యస
మ.03.00 రాజుగారి గది
సా.06.00 ఎవడు



జీ సినిమా
ఉ.04.45 తేరీ మేరీ కహానీ
ఉ.08.04 సిర్ఫ్ తుమ్
ఉ.10.57 ఖతర్నాక్ ఇష్క్
సా.05.11 రివాల్వర్ రాజా
రా.08.00 హాలిడే

తిరుమల సమాచారం

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. దర్శనం కోసం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 18 కంపార్ట్‌మెంట్లు నిండాయి.

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం :

గదుల వివరాలు:

ఉచిత గదులు – ఖాళీ లేవు
రూ.50 గదులు – ఖాళీ లేవు
రూ.100 గదులు – ఖాళీ లేవు
రూ.500 గదులు – ఖాళీ లేవు

సేవలు

సహస్ర దీపాలంకరణ – ఖాళీ లేవు
వసంతోత్సవం – ఖాళీ లేవు
ఆర్జిత బ్రహ్మోత్సవం – ఖాళీ లేవు

శుక్రవారం ప్రత్యేక సేవ : అభిషేకం



బాసర ఆలయ సమాచారం

బాసర : అన్నదానం రోజు 12.30 గంటలకు ప్రారంభం

శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో నిత్యపూజలు ..దర్శన వేళలు

ఉదయం : 04.00 దేవాలయం తెరుచుట, 07.30 గం॥ వరకు శ్రీ అమ్మవారి అభిషేకం, అలంకరణ, హారతి, ప్రసాదాల వితరణ 07.30–12.30గం వరకు సర్వదర్శనం

మధ్యాహ్నం: 12గం॥–12,30 గ॥ వరకు నివేదన హారతి, 12.30 నుండి 2 వరకు ద్వారబంధనం, 2 గంటల నుంచి 6 గంటల వరకు సర్వదర్శన, ఇతర పూజలు

సాయంత్రం : 6.30నుంచి ప్రదోషపూజ, 10.30 గంటలకు మహా– హారతి తీర్థప్రసాదం, ద్వారబంధనం, ఇతర పూజలు

అమ్మవారి ఆలయంలో ముఖ్య పండుగలు

శ్రీవ్యాసపౌర్ణమి–దసరా నవరాత్రోత్సవాలు
శ్రీ వసంత పంచమి – మహాశివరాత్రి

ఫోన్ నంబర్లు ....

గదుల కొరకు 08752–255503
ఈవో కార్యాలయం 255550
కార్యనిర్వహణాధికారి 255903
రైల్వేస్టేషన్ 255504
పోలీస్ స్టేషన్ 255120
వైశ్యసత్రం 255521
బ్రాహ్మణ సత్రం 255522





Padi-Panta

రైతుల సిరి.. శ్రీవరి

- అధిక దిగుబడికి నూతన పద్ధతి
- లాభాలనిస్తున్న శ్రీవరి సాగు



శ్రీవరి విధానంలో పొట్టపెల్లి(కే)లో నాటు వేస్తున్న మహిళలు



శ్రీవరి సాగు పద్ధతిలో నారు మడి..

లక్ష్మణచాంద(నిర్మల్): భూసారాన్ని కాపాడుకుంటూ సహజ పద్ధతిలో వ్యవసాయం చేయగలిగే పద్ధతుల్లో ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందిన పద్ధతి శ్రీవరి సాగు. దీన్ని ఆంగ్లంలో సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని అంటారు. శ్రీ వరి సాగులో ముఖ్యంగా ఆరు రకాల యాజమాన్య పద్ధతులున్నాయి.

1. లేత నారునాటడం

- 8 నుంచి 12 రోజుల వయసు గల రెండు ఆకుల నారును మాత్రమే ఈ పద్ధతిలో నాటాలి. దీని వల్ల అధిక సంఖ్యలో పిలకలు వస్తాయి. వేర్లు బాగా వ్యాపిస్తాయి.

2. నాటడంలో జాగ్రత్తలు..

- నారుమడి నుంచి మొక్కను జాగ్రత్తగా వేరు, బురద, గింజతో సహా తీసి పొలంలో పైపైన నాటాలి.
- లోతుగా నాటవద్దు. ఇందువల్ల మొక్క ఒత్తిడికి గురికాకుండా తీసేప్పుడు సులభంగా ఉండి సజీవంగా ఉంటుంది. త్వరగా పెరిగి అధిక పిలకలు వస్తాయి.

3. మొక్కల మధ్య దూరం పాటించడం

- మొక్క మొక్కకు, సాలు సాలుకు మధ్య 25 సెంటీమీటర్ల దూరం ఉండేట్టు చూడడం ముఖ్యం.

4. కలుపు నివారణ పద్ధతులు

- నీరు నిల్వకుండా చూడాలి, కలుపు సమస్య లేకుండా చుసుకోవాలి.
- కోనోవీడర్ రోటరీ సహాయంతో పది రోజుల కోసారి కలుపు తీయాలి.
- కలుపు మొక్కలు పచ్చిరొట్టగా మారితే ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు.

5. నీటి యాజమాన్య పద్ధతులు

- వరికి నీరు అవసరమే కానీ నీటిలో పెరిగే మొక్క కాదన్న విషయం కూడా మనం గమనించాలి.
- నీరు ఎక్కువైతే ఆ నీరు బయటకు పోవడానికి వీలుగా ప్రతి 5 మీటర్లకు ఒక కాలువను ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో మొక్కకు 50 నుంచి 100 బలమైన పిలకలు వస్తాయి. దీంతో అధిక దిగుబడులు వస్తాయి.

6. సేంద్రియ ఎరువులు మేలు



- శ్రీ వరి సాగుకు సేంద్రియ ఎరువులు వాడడంతో భూసారం పెరిగి అధిక ధిగుబడులు వస్తాయి.
- గడ్డి కూడా ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా 10 రోజుల ముందుగానే కోతకు వస్తుంది.
- సూక్ష్మపోషకాలను విరివిగా వాడుతూ అవసరమైనప్పుడు మాత్రమే రసానిక ఎరువులు వాడాలి.

మేలైన పద్ధతి శ్రీవరి సాగు..

రైతులకు తక్కువ సమయంలో అధిక దిగుబడులు పొందడానికి శ్రీవరి సాగు మేలైన పద్ధతి. దీన్ని మండలంలోని పొట్టపెల్లికే గ్రామంలో ఇటీవలే ప్రారంభించాం. మిగతా గ్రామాల రైతులు కూడా ఈ విధానంలో వరిని సాగుచేస్తే మంచి లాభాలు గడించే అవకాశం ఉంది.

– సంతోష్, ఏఈవో, లక్ష్మణచాంద



చికెన్ (సుగుణ)	స్కిన్	స్కిన్‌లెస్
	120	140

భవిష్యం

మేషం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువిరోధాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశానిస్పృహలు.

వృషభం: మిత్రులు, బంధువులు ఒత్తిడులు పెంచుతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహమే.



మిథునం: సంఘంలో విశేష ఆదరణ. యత్నకార్యసిద్ధి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం: ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయానికి మించిన ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకనే సాగుతాయి.

సింహం: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటుంది.

కన్య: రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు. సోదరుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు ఎదుర్కొంటారు.

తుల: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మీ సత్తా చాటుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

వృశ్చికం: కొన్ని సమస్యలు పరిష్కారం. శుభవార్తలు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: పనులు కాస్త మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు ఎదుర్కొంటారు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.

కుంభం: ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. అప్రయత్న కార్యసిద్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

మీనం: యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. నూతన విద్యావకాశాలు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

– సింహంభట్ల సుబ్బారావు

(Dwaraka) https://t.me/telugudailynews



హలో సాక్షి..

మంచిర్యాల టౌన్(ఆర్‌సీ)	9010204423
మంచిర్యాల సిటీ	9603505050
మంచిర్యాల క్రైం	9704646937
మంచిర్యాల అర్బన్	9866342353
మంచిర్యాల అగ్రికల్చర్	9985600781
హాజీపూర్	9849248188
శ్రీరాంపూర్	9030777044
నస్పూర్	9177778751
లక్సెట్టిపేట	9849954456
దండేపల్లి	9963306884
జన్నారం	9492132722

తరలిపోతున్న సబ్సిడీ గొర్రెలు

- అమ్ముకుంటున్న యాదవులు
- జోరుగా దళారి వ్యాపారం
- చోద్యం చూస్తున్న అధికారులు

లక్సెట్టిపేట: గొల్లకుర్మలు, యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ గొర్రెలు పక్కదారి పడుతున్నాయి. లబ్ధిదారులు సబ్సిడీ గొర్రెలను విక్రయిస్తున్నారు. లబ్ధిదారుల అవసరాలను ఆసరగా తీసుకున్న దళారులు తక్కువ మొత్తం డబ్బులకు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అధిక లాభాలకు అమ్మకుంటున్నారు.

గ్రామాల్లో దళారులు యాదవుల ఇళ్ళకు వెళ్లి బహిరంగంగానే గొర్రెలను కొనుగోలు చేస్తున్నారు. ఐచర్ వ్యాన్, చిన్న టాటా ఏసీ లాంటి వాహనాల్లో తరలిస్తున్నారు. నిజామాబాద్, నయాబ్‌పేట, నెల్లూరు, మహారాష్ట్ర వంటి పట్టణాలకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. దళారులు కొనుగోలు చేసే సమయంలో గొర్రెలకు ట్యాగ్ తొలగిస్తున్నారు. వ్యాన్‌లో పై వరుసలో సబ్సీడీ గొర్రెలు వేస్తు కింది వరుసలో సాధారణ గొర్రెలను ఉంచుతూ చెక్‌పోస్టులు దాటిస్తున్నారు.



ఊత్కూర్ పంచాయతీ పరిధిలో గొర్రెలను కొనుగోలు చేసి వ్యాన్‌లో ఎక్కిస్తున్న దళారులు. ఇన్‌సెట్‌లో చెవికి తొలగించిన ట్యాగ్

పట్టించుకోని అధికారులు..

సబ్సిడీపై కొనుగోలు చేసిన గొర్రెలు వ్యాధులు సోకి చనిపోతున్నాయని యాదవులు పేర్కొంటున్నారు. అధికారులకు, వైద్యులకు తెలపినా పట్టించుకోకపోవడంతో అమ్ముకుంటున్నామని తెలుపుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు చాలా గొర్రెలు చనిపోయినట్లు అధికారులు అంటున్నారు. మొదటి విడతగా మంజూరైన గొర్రెలను అధికారులు పరిశీలన లేకపోవడంతో ఎన్నిగొర్రెలున్నాయో ఎన్ని అమ్ముకున్నారో తెలియడం లేదు.

జిల్లాలో యూనిట్ల వివరాలు..

జిల్లాలో మొదటి విడతగా 18 మండలాల్లో 84 యాదవ సంఘాలను గుర్తించి 4000 యూనిట్లను నమోదు చేశారు. ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు ఒక పొటేలు చొప్పున 84 వేల గొర్రెలను ఇప్పటి వరకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. యూనిట్లు అందజేయడానికి సంఘ అధ్యక్షులను నియమించి మహారాష్ట్ర, పలు దూర ప్రాంతాల నుంచి గొర్రెలను తెప్పించారు.

యాదవుల అభివద్ధి కోసం పంపిణీ చేసిన గొర్రెలను అమ్ముకోవడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం నీరుగారిపోతుంది. రెండవ విడత ప్రారంభం కాక ముందే మొదటి విడత గొర్రెలు పూర్తిగా అమ్ముడుపోయేలా ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా మేలుకొని దళారులను అదుపులోకి తీసుకోవాలని, గొర్రెలను కొనుగోలు చేయకుండా, లబ్ధిదారులు అమ్మకాలు జరపకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

సబ్సిడీ గొర్రెలను అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేస్తాం. ఇప్పటి వరకు జిల్లాలో చాలా యూనిట్లను పరిశీలించాం. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతాం.

- ఎల్లన్న,
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

నిరుపయోగంగా బస్‌షెల్టర్



మంచిర్యాలటౌన్: పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో, ప్రభుత్వ ఐటీఐ ప్రహరీని ఆనుకుని ఉన్న బస్‌షెల్టర్‌ను కొందరు ఆక్రమించారు. దాని ముందే బైకుల పార్కింగ్ చేస్తూ, బస్ షెల్టర్ లోపన సామాగ్రి పెట్టి నిద్రిస్తున్నారు. దీంతో బెల్లంపల్లి వైపు వెళ్లే ప్రయాణికులకు బస్‌షెల్టర్‌లో కనీసం నిలబడేందుకు గానీ, కూర్చునేందుకు గానీ వీలు లేకుండా ఉంది. బస్ షెల్టర్‌ను ఇతరత్ర అవసరాలకు వినియోగించకుండా, ప్రయాణికులు ఉపయోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

వాట్సప్ చేయండి..

మీ ప్రాంతంలో ఉన్న సమస్యను, దానికి సంబంధించిన ఫొటోను మాకు వాట్సప్‌లో షేర్ చేయండి. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉందో రాయండి. వాటిని ప్రచురించి సమస్య పరిష్కారానికి 'సాక్షి' కృషి చేస్తుంది. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాం.

మా ఫోన్ నంబర్ : 9010204423

న్యూస్ బాక్స్

అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ

నస్పూర్: అంబేద్కర్ యువజన సంఘం శ్రీరాంపూర్ ఏరియా నూతన కమిటీని గురువారం నియమించారు. ఆర్‌కే- 6లోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాదాసి రవీందర్ నూతన కమిటీని ప్రకటించారు. శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడిగా పెర్క సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా బోనాసి స్వామి, కోశాధికారిగా రామగిరి గంగయ్య, ఉపాధ్యక్షుడిగా జెల్లి అంజయ్య, రమేశ్, సహాయ కార్యదర్శులుగా చిలుక మల్లేష్, నెలవేన కుమార్, చీఫ్ ఆర్గనైజర్‌గా ఎన్‌రెడ్డి రాజు, ఏరియా కార్యదర్శులుగా కర్నె అజయ్, శనిగారపు రాజు, కిరణ్, సలహాదారులుగా చిలుముల రాయమల్లు, రాజేశ్, ఎల్లయ్య, మల్లేష్, సాంబయ్యను నియమించారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

లక్సెట్టిపేట: దండెపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన బేర రమ కడుపు నొప్పితో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకుంది. సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ.33వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును గురువారం స్థానిక ఐబీ ఆవరణలో జెడ్పీటీసీ సభ్యుడు చుంచు చిన్నయ్య లబ్ధిదారుకు అందజేశారు. కార్యక్రమంలో బాకం లచ్చన్న, అంకతి రమేశ్, నాయకులు రాజన్న, అశోక్, కిషన్, లింగన్న పాల్గొన్నారు.

మేదరులను ఎస్టీలుగా గుర్తించాలి

దండేపల్లి: మేదరులను ఎస్టీలుగా గుర్తించాలని ఆ సంఘం మండల నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని మేదరిపేటలో గురువారం సంఘ సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన కుల వృత్తిదారులకు నెలకు రూ.వెయ్యి పింఛన్ అందించాలని కోరారు. రాయితీ రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో నాయకులు సులువ నరేష్, చిలువేరి పెద్దయ్య, శేర్ల రమేశ్, రవి పాల్గొన్నారు.

మరిన్ని జోన్ వార్తలు 12వ పేజీలో

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచండి

- మున్సిపల్ చైర్‌పర్సన్ వసుంధర

మంచిర్యాలటౌన్: స్వచ్ఛ సర్వేక్షణ్ పథకంలో మున్సిపాలిటీ ఎంపికయ్యేలా ప్రజలు సహకరించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మామిడిశెట్టి వసుంధర కోరారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న మార్కెట్ ప్రజలు వేసిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయవద్దని, నిషేదిత ప్లాస్టిక్‌ను వినియోగించవద్దని తెలిపారు. పరిశుభ్రతను పాటిస్తూ, బహిరంగ మలవిసర్జన చేయవద్దని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, బట్ట సంచులను వాడేందుకు ఆసక్తి చూపాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, కౌన్సిలర్ మాదంశెట్టి రమాదేవి, నాయకులు మాదంశెట్టి సత్యనారాయణ, సుదమల్ల హరికృష్ణ, ఎంఈ సాంబయ్య, ఏఈ స్వామి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


ప్లాస్టిక్ కవర్లను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్ వసుంధర

పాఠశాలలో మెగా రక్తదాన శిబిరం

మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల వొకేషనల్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సాయికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ శీతాకాల శిబిరంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యూకేషనల్ అధికారి బీనారాణి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 40 మంది ఎన్‌ఎస్‌ఎస్ సభ్యులు రక్తదానం చేశారు. శిబిరంలో కళాశాల కరస్పాడెంట్, ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్, పోగ్రాం అధికారి శ్రీదేవి, జిల్లా కన్వీనర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.


రక్తదానం చేస్తున్న కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్

ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల ర్యాలీ

మంచిర్యాలటౌన్: పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ శీతాకాల శిబిరాన్ని గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌లో ప్రారంభించారు. ఇందులో ఎన్‌ఎస్‌ఎస్ అధికారి దివ్యశ్రీ , కళాశాల ప్రిన్సిపాల్ కె. వెంకన్న, షీటీం ఎస్సై సుమన, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, లెక్చరర్లు శ్యామల, వాణిశ్రీ పాల్గొన్నారు.

స్టడీ మెటీరియల్ పంపిణీ

మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలోని గఢ్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. మోడల్ పరీక్ష ప్రశ్న పత్రాలతో కూడిన మెటీరియల్ అందజేశారు. విద్యార్థులు మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని పరీక్షా ఫలితాల్లో మెరుగైన గ్రేడ్ సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జాలె రాజలింగు, వయోజన విద్యా జిల్లా అధికారి పురుషోత్తం, జిల్లా రీసోర్స్ పర్సన్ పోకల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సాక్షి
మీరు వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు, వ్యాపార,
ఉద్యోగ ప్రకటనలు, బహిరంగ ప్రకటనలు మొదలగు అన్ని రకాల ప్రకటనలు
సాక్షి దినపత్రిక మరియు సాక్షి టీవీలో ఇవ్వదలుచుకుంటే సంప్రదించండి.
9010299065
9951602823

రాష్ట్రంలో ఫ్యూడల్ పాలన

- ఎన్నికల హామీలను మరిచిన సీఎం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి


మాట్లాడుతున్న చాడ వెంకటరెడ్డి

బెల్లంపల్లి: స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టులు, కమ్యూనిస్టుల ఎజెండాను అమలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ సీఎం అయ్యాక ఫ్యూడలిస్టుల ఎజెండాను అమలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గురువారం బెల్లంపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నైజాం నమూనా పాలన సాగిస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణకు సానుకూలమని ప్రకటించి, అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి అఖిల పక్షాన్నీ తీసుకెళ్తానని చెప్పిన సీఎం ఇంతవరకు ఆ ఊసెత్తడం లేదని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోక పోవడం వల్లనే ఎమ్మార్పీఎస్ ఆందోళనలు చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును పాలక ప్రభుత్వం అణిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి పాలనలో దళితులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు గుండా మల్లేశ్ మాట్లాడుతూ ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేరెళ్ల ఘటనకు నిరసనగా శనివారం సిద్దిపేట నుంచి నేరెళ్ల వరకు వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా సీపీఐ కార్యదర్శి కలవేన శంకర్, నాయకులు డి.సత్యనారాయణ, ఎం.మల్లేశ్, సి.హెచ్.నర్సయ్య, ఎం.వెంకటస్వామి, డి.మల్లేశ్, ఎం.రాజేశ్, టి.మల్లయ్య పాల్గొన్నారు.

4కే రన్‌కు విశేష స్పందన


గిరిజన విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేస్తున్న హీరో ప్రిన్స్


ఫోర్ కే రన్ లో యువతతో హీరో ప్రిన్స్

దస్తురాబాద్(కడెం): గ్రామీణ్ సపోర్ట్ ఫౌండేషన్, దస్తురాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 4కే రన్‌కు విశేష స్పందన లభించింది. ముఖ్యఅతిథిగా హాజరైన టాలీవుడ్ హీరో ప్రిన్స్ గ్రామీణ్ సపోర్ట్ ఫౌండేషన్ సభ్యులు, సర్పంచ్, వివిధ పాఠశాలల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సభ్యులు ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఉత్సాహం నింపిన ఫోర్ కే రన్..

మండల కేంద్రం నుంచి మారుమూల కుగ్రామం అయిన గొండుగూడ వరకు విద్యార్థులు యువతతో కలిసి హీరో ప్రిన్స్ 4కే రన్‌లో పాల్గొనడం అందరిలో నూతనోత్సాహాన్ని నింపింది. ప్రిన్స్‌తో సెల్ఫీలు దిగడానికి యువత ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి రెండువేలకు పైగా ప్రజలు హాజరయ్యారు.

హాజరైన టాలీవుడ్ హీరో ప్రిన్స్

గిరిజన గ్రామం సందర్శన

గొండుగూడలో గిరిజనులు డప్పుచప్పుళ్లు, గుస్సాడీ నృత్యాలతో హీరో ప్రిన్స్‌కు సంప్రదాయ స్వాగతం పలికారు. గిరిజనులకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు తమ భూములను ఇచ్చిన దాతలను హీరో అభినందించారు. అనంతరం గిరిజన విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫాంలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో టామ్నే ప్రణీత, సర్పంచ్ గాజర్ల గంగమణి, ఎంఈవో నేత గోపాల్, ఈవోపీఆర్డీ శ్రీలత, ఎంపీటీసీ మల్లేశ్‌రెడ్డి, ఉప సర్పంచ్ కమలాకర్‌గౌడ్, నాయకులు రాజేశం, రాజనర్సయ్య, రాజు,గ్రామీణ్ సపోర్ట్ ఫౌండేషన్ సభ్యులు పిట్ల శ్రీనివాస్, శశిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

అదృష్టంగా భావిస్తున్నా

సామాజిక కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటా. అందువల్లే గ్రామీణ్ సపోర్ట్ ఫౌండేషన్ వారి పిలుపు మేరకు ఇక్కడ వచ్చా. ఇక్కడి ప్రజల ఆప్యాయత, ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను. ఇక్కడి లోకేషన్స్ చాలా బాగున్నాయి. అవకాశం ఉంటే నా సినిమా షూటింగ్ ఇక్కడ చేసేందుకు ప్రయత్నిస్తా.

- సినీహీరో ప్రిన్స్

జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ

- చెన్నూర్‌లో జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్
- అత్యంత ప్రతిభ ప్రదర్శించిన దేవులవాడ విద్యార్థులు


పతకాలు సాధించిన విద్యార్థులు

కోటపల్లి(చెన్నూర్): మంచిర్యాల, కుమురంభీం జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ చాంపియన్‌షిప్–2018 పోటీలు బుధవారం చెన్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగాయి. ఇందులో కోటపల్లి మండలం దేవులవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి పతకాలను సాధించారు. రెండు జిల్లాల నుంచి 500మంది క్రీడాకారులు పాల్గొనగా 10, 12, 14 సంవత్సరాల బాలబాలికలకు పోటీలు నిర్వహించారు.

14 సంవత్సరాల బాల,బాలికల విభాగం....

ఈర్ల రాజశేఖర్ 800, 400 మీటర్ల పరుగుపందెంలో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. గంట వెంకటేశ్ 100 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించగా, ఎండీ హైమద్ హైజంప్‌లో వెండి పతకం సాధించాడు. నస్పూరి సతీశ్ లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించాడు.

12 సంవత్సరాల బాల, బాలికల విభాగంలో..

ఉడుత శ్రీకాంత్ లాంగ్ జంప్ విభాగంలో 8 మీటర్లు వెండి పతాకం, 300 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ బహుమతి సాధించాడు. లాంగ్‌జంప్ విభాగంలో సాగర్ గోల్డ్ మెడల్ సాధించగా, హైజంప్‌లో సంతోశ్ కాంస్య పతకం సాధించాడు. 300 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానంలో శేషి నిలిచాడు. సతీశ్ లాంగ్‌జంప్ విభాగంలో తృతీయ స్థానం, సాయి వినయ్ 600 మీటర్ల పరుగుపందెంలో తృతీయస్థానంలో నిలిచాడు. సుంకరి రమ్య 600 మీటర్ల పరుగుపందెం విభాగంలో ద్వితీయస్థానంలో నిలిచాడు. రాజారం మహేశ్వరి లాంగ్‌జంప్‌లో తృతీయస్థానం, సంధ్యారాణి 200 మీటర్ల విభాగంలో తృతీయస్థానం సాధించారు.

10 సంవత్సరాల విభాగంలో..

మాదవి 60 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానం, స్పందన 200 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానం సాధించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు ఈనెల 7, 8, 9 గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని హెచ్ఎం బాపు, పీఈటీ మల్లేష్ తెలిపారు.

ఖేల్

జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ జట్టు


ఎంపికైన క్రీడాకారులు

ఆదిలాబాద్‌స్పోర్ట్స్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి గురువారం జాతీయస్థాయి రోప్‌స్కిప్పింగ్ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ జట్టు బయర్దేరింది. అక్టోబర్ 14,15,16 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్తాయి రోప్‌స్కిప్పింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో ఈనెల 6 నుంచి 9వరకు జరుగనున్న 63వ జాతీయస్థాయి అండర్14 రోప్‌స్కిప్పింగ్ పోటీల్లో పాల్గొంటారు. బాయ్స్ జట్టులో నిఖిల్, లకన్, వైభవ్(ఆదిలాబాద్), రిషిక్, ఇశాంత్(కరీంనగర్), బాలికలు అంజలి, బి.సాక్షి, ఎం.సాక్షి(ఆదిలాబాద్), ఏ.అక్షిత(రంగారెడ్డి), లక్ష్మీప్రసన్న (నిజామాబాద్) క్రీడాకారులు ఉన్నారు. బాలుర జట్టు కోచ్‌సాయికుమార్, మేనేజర్ రామకృష్ణ, బాలికల జట్టు కోచ్ జ్యోతి, మేనేజర్ రాష్ట్రపాల్ ఉన్నారు.

6న నుంచి రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీలు

శ్రీరాంపూర్(మంచిర్యాల): 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సెపక్ తాక్రా పోటీలు ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాస్‌రెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ నాయకులు ఆర్.నారాయణరెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, సింగరేణి స్పోర్ట్స్ సూపర్‌వైజర్ సీహెచ్ అశోక్, క్రీడాకారులు గోపాల్, సాంబయ్య, రాజేశ్వర్‌రావు తెలిపారు. పోటీలకు తెలంగాణలోని 10 పాత జిల్లాల పరిధిలోని జట్ల క్రీడాకారుల హాజరుకానున్నట్లు వారు తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు కెరళ రాష్ట్రంలోని కోచిక్కోడ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు, గ్రంథాలయ చైర్మన్ ఆర్ ప్రవీణ్, సెపక్‌తాక్రా అసోసియేషన్ అధ్యక్షుడు రాథోడ్‌రమే శ్, శ్రీరాంపూర్ జీఎం ఎస్‌డీఎం సుభా ని, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, పెటా అధ్యక్షుడు మీనారెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు.

సాక్షి క్లాసిఫైడ్స్

Education

■ ONE SITTING లో SSC ఇంటర్ డిగ్రి P.G చి.తేది: జనవరి13 పరీక్షలు.సెప్టెంబర్ 2018 పంచాయితీ ఎన్నికలలో పోటీ చేసే గొప్ప అవకాశం.కె.బసంతి వివేకానంద NIOS కేంద్రము NZB. 9347538332. [ZK-594684]

Services

క్రైస్తవ పెండ్లి సంబంధాలు

■ క్రిస్టియన్ వివాహ సంబంధాలు 45 రోజుల మద్య మీరు కోరిన, మీకు అనుకూలమైన సంబంధం చూపించి కుదుర్చగలము. బ్రదర్ః సమూయేల్. రామకృష్ణాపూర్. సెల్ః 8501932335. [K-858426]

Wanted

■ ఉద్యోగాలు Govt. Reg సంస్థలో మీ మండలాల వారిగా D.O. ఉద్యోగాలు చేయుటకు 10 to డిగ్రి స్త్రీ/పు॥ కావలెను. జీతం 9000/- వెంటనే ఫోన్/మీ పూర్తి అడ్రస్ SMS చేయండి. శ్రీనివాస గ్రూప్స్ హన్మకొండ. WGL సెల్: 7893866238 [WA-561]

■ T.S. కొత్త జిల్లాలో S.B.C.O. సంస్థలో పర్మినెంట్ ఉద్యోగాలు. అ: 10th to డిగ్రీ, వ: 18 to 26 సం॥లోపు స్త్రీ/పు, నో ఫీజు, ఫ్రీ రూం. గ్రామీణ దూర ప్రాంతాల వారికి స్పాట్ జాయినింగ్. సెల్: 7981166439. [K-872388]

■ మీ ఇంటి వద్దనే ఉంటూ చేతి వ్రాత ద్వారా ప్రతివారం అధిక ఆదాయం, (అందరూ అర్హులే) సంప్రదించండి: మధు సాయి సర్వీసెస్. 7330007407. [H-695925]

■ Hydలో ప్ర.కంపెనీలో డైరెక్ట్ జాబ్. వర్కర్స్, ప్యాకింగ్ బాయ్స్, సె॥గార్డ్స్ కా॥. జీ: 12000 -18000, భో జనం+రూం ఫ్రీ. సంప్ర: IDPL Bus Stop, బాలానగర్, Hyd., 8367587224. [H-694786]

■ పెద్ద వారికి సేవచేయుటకు యువతీ యువకులు వెంటనే కావలెను. జీతం: 10,000/- ఉచిత భోజనం+ వసతి. ECIL, Hyd. 9502192727, 9000165899. [HA-17107]


గమనిక

సాక్షి తెలుగు దినపత్రికలో రోజూ ప్రచురించే క్లాసిఫైడ్ ప్రకటనలు చదివి, వాటిని నిశితంగా పరిశీలించిన పిదప ప్రతిస్పందించాల్సిందిగా మా పాఠకులను కోరడమైనది. ప్రకటనదారు తెలిపే లేదా క్లెయిమ్ చేసే వాటితో ఈ వార్తా పత్రికకు ఎలాంటి సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.


For Classifieds, Advertisements Contact:
9951602888, 9010299065,
9951602823, 9912220892,
9010608462, 9010610882

(Dwaraka) https://t.me/telugudailynews

మినీ FOCUS సాక్షి
శుక్రవారం జనవరి | 5 | 2018
పేజీ 07







> అంగన్‌వాడీ సెంటర్లు అనుకున్న లక్ష్యాన్ని అందించడం లేదు. కేవలం చిన్న పిల్లలను రెండు మూడు గంటలు కూర్చోబెట్టి పంపించే కేంద్రాలుగా మారిపోయాయి. అసలు తొలి సంరక్షణ విద్య చాలా సెంటర్లలో కొనసాగడం లేదు. కేవలం ఆహారం పెట్టేసి ఇళ్లకు పంపుతున్నారు.

అంగన్‌వాడీలా!

కనీస సౌకర్యాలు లేని అంగన్‌వాడీ సెంటర్లు.. సిబ్బంది కొరతతో ఇబ్బందులు

సిరిసిల్ల నుంచి ఆసరి మహేశ్:

గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణతోపాటు చిన్న పిల్లల్లో పౌష్టికాహారలోపాన్ని నిర్మూలించడం, ప్రీప్రైమరీ విద్యను అందించడం కోసం ఏర్పాటైన అంగన్‌వాడీ సెంటర్లు.. కేవలం అరకొర ఆహార పంపిణీ చేపట్టి చేతులు దులుపుకొనే కేంద్రాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలోని అంగన్‌వాడీ సెంటర్లు ప్రీస్కూల్ విధానంలో నడవాలని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిల్లలకు, లబ్ధిదారులకు అందించే సేవలకు సంబంధించిన టైంటేబుల్‌ను మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారులు విడుదల చేశారు. కానీ అది ఎక్కడా అమలు కావడం లేదు. కేవలం నివేదికలు పైఅధికారులకు పంపడం, అంతా సవ్యంగా జరుగుతోందని వాళ్లు మిన్నకుండడం జరిగిపోతోంది.

కనీస సౌకర్యాలేవీ?

అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సుముఖంగానే ఉన్నారు. కానీ ఆ కేంద్రాల్లో కనీస వసతులైన తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, గదుల సౌకర్యాల లేమి ఉంది. టైం టేబుల్‌లో పిల్లలు నిద్రించేందుకు సమయాన్ని కేటాయించిన అధికారులు అందుకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించలేకపోవడం మరో కారణం. రాష్ట్రంలోని అనేక కేంద్రాల్లో ఆయాలు, టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రాల పనితీరును పర్యవేక్షణ చేసే అధికారుల పోస్టులూ ఖాళీగా ఉండడంతో అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదు. ప్రభుత్వ పథకాల ప్రచారం, సభలు, సమావేశాలకు అంగన్‌వాడీ కార్యకర్తలను, టీచర్లను వినియోగించడం కూడా సెంటర్ల నిర్వహణకు ఇబ్బందిగా మారింది.



చిన్న పిల్లలకూ దొడ్డు బియ్యమేనా?

వసతి గృహాల్లో, పాఠశాలల్లో సన్నబియ్యం భోజనం అందిస్తూ, చిన్న పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు దొడ్డు బియ్యంతో కూడిన ఆహారం అందించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇక గుడ్డు విషయంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. గుత్తేదారులు పౌల్ట్రీలో మిగిలిపోయిన చిన్నసైజు గుడ్లను సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారం ఏళ్లుగా నడుస్తున్నా అధికారుల నుంచి స్పందన లేదు.



సాగుచేద్దామా.. సేంద్రియ పత్తి!

ఆదిలాబాద్ జిల్లా నుంచి మహమ్మద్ అక్బర్ ఖాన్:

ఆర్గానిక్ పత్తికి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దిగుబడి పెరిగేందుకు కొత్త కొత్త వంగడాలు వస్తున్నాయి. రోగాలను తట్టుకొనే విత్తనాలు తయారు చేస్తున్నారు. వాటికి కావాల్సిన పురుగుల మందులు సైతం కంపెనీలు తయారు చేస్తున్నాయి. దానికి తోడు రసాయన ఎరువులు విరివిగా వాడుతున్నారు. అయినా సరైన దిగుబడి రావడం లేదు. భూమిలో సారంలేక, కొత్త వంగడాలతో పురుగులు ఆశించి పంటలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. ఇక వాతావరణం అనుకూలించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కానీ చేతన ఆర్గానిక్ ఎన్‌జీఓ ద్వారా ఆర్గానిక్ (సేంద్రియ పద్ధతి)లో సాగు చేయడంలో అధిక దిగుబడి సాధించడమే కాకుండా సాధారణ పంటల కంటే ఎక్కువ ధర పలుకుతోంది. విదేశాల నుంచి వచ్చి పంటలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారంటే దీనికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే 200 గ్రామాల రైతులు సాగు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ పరిధి సిర్పూర్(యు), ఉట్నూర్, నార్నూర్, ఆసిఫాబాద్, కెరమెరి, జైనూర్ మండలాల్లో సుమారు 200 గ్రామాల రైతులు 230 సంఘాలుగా ఏర్పడి ఐదు వేల ఎకరాల్లో ఆర్గానిక్ పద్ధతిలో పత్తి పంటను సాగు చేశారు. ఈ సీజన్‌లో సుమారు 20 వేల క్వింటాళ్ల దిగుబడి సాధించారు. సాధారణ పద్ధతిలో సాగుచేసే పత్తితో పోల్చితే ఆర్గానిక్ పద్ధతిలో వచ్చిన దిగుబడికి మంచి ధర లభిస్తోంది. క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు అధికంగా వస్తోంది. ఈ పద్ధతిని 2009 సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు.

ఇదీ ఆర్గానిక్ విధానం..

ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేసే రైతులు భూమిలో రసాయనిక ఎరువులకు బదులు పశువుల పేడను వాడతారు. పురుగుల మందులు కాకుండా వేప కషాయం, ఆవు మూత్రం, ఆవుపేడ, వేపనూనె, మిరపకాయ- వెల్లుల్లితో చేసిన మిశ్రమం పంటలకు ఉపయోగిస్తున్నారు. చేతన ఆర్గానిక్ సంస్థ నిర్వాహకులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు చేస్తున్నారు.

విదేశాలకు ఎగుమతి

గిరిజనులు పండించిన ఆర్గానిక్ పత్తిని విక్రయించడానికి మార్కెట్‌కు తీసుకుపోనక్కర్లేదు. ఈ పత్తి విదేశాలకు ఎగుమతి అవుతోంది. జర్మనీకి చెందిన డెబెల్లా అనే సంస్థ ఈ పత్తిని కొనుగోలు చేస్తోంది. అక్కడి నుంచి బ్రెజిల్, ఇంగ్లాండ్, స్వీడన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆయా దేశాల ప్రతినిధులు బెంగళూరులోని చేతన ఆర్గానిక్ సంస్థ కార్యాలయంలో సంప్రదించి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా విదేశీ కంపెనీ అయిన డెబెల్లా.. అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ కంపెనీ 2009లో ఏజెన్సీలోని సుమారు 50 గ్రామాలను దత్తత తీసుకుంది. మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు జీవనోపాధికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే నార్నూర్ మండలం మహాగామ్ గ్రామంలో 50 మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు విద్యార్థులు కూర్చోవడానికి 350 బెంచీలు, సైకిళ్లను పంపిణీ చేసింది.

పర్యటించిన స్వీడన్ దేశస్తులు



స్వీడన్ దేశానికి చెందిన క్లాత్ బ్రాండ్ కంపెనీ నిర్వాహకులు అలెగ్జాండర్, లార్స్‌గున్నార్ గత డిసెంబర్ 13, 14 తేదీల్లో ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించారు. గిరిజనులు సాగుచేస్తున్న పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రైతు సంఘాలతో సమావేశమై వారి జీవన విధానం, పంటలు పండించే తీరు, సంస్థ ద్వారా అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీశారు. జైనూర్ మండలంలోని ఉషేగాం, రాగాపూర్, నార్నూర్ మండలంలోని పిప్రి, మహాగాం గ్రామాలను సందర్శించి తమ సంస్థ ద్వారా చేపట్టిన సామాజిక కార్యక్రమాలను పర్యవేక్షించారు.

(Dwaraka) https://t.me/telugudailynews

(Dwaraka) https://t.me/telugudailynews

క్రీడల వల్లే ఉద్యోగం



క్రీడలపై చిన్ననాటి నుంచి ఆసక్తితో ప్రతీరోజు ప్రాక్టీస్ చేసేవాడిని. హ్యామర్‌త్రోలో పలుమార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. క్రీడల్లో ప్రతిభను చాటినందుకు స్పోర్ట్స్ కోటా కింద నాకు రైల్వేలో ఉద్యోగం కూడా వచ్చింది. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్‌లో ఛీఫ్ బుకింగ్ క్లర్క్‌గా పనిచేస్తున్నా. ఈ రోజు హ్యామర్‌త్రోలో 45 వయసు విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించడం ఆనందంగా ఉంది. గత మూడేళ్లుగా వరుసగా బహుమతులు సాధిస్తున్నా.

- దేవేందర్ సింగ్, హైదరాబాద్

అదృష్టంగా భావిస్తున్నా..



వెటరన్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతీ ఏటా ఆడుతున్నా. రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడడం అదృష్టంగా భావిస్తున్నా. లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగులో 55 వయసు విభాగంలో పోటీలో తలపడుతున్నాను. గతేడాది హర్డిల్స్‌లో లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ సాధించాను. నేను రైల్వేస్‌లో సీబీసీగా పనిచేస్తున్నా.

- సంతానం, రైల్వే ఉద్యోగి, సికింద్రాబాద్

95 ఏళ్ల వయసులోనూ..



రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. 95 ఏళ్ల వయసులోనూ పోటీల్లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతీరోజూ క్రమం తప్పకుండా వాకింగ్, రన్నింగ్ చేస్తూ ఉంటా. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొన్నాను. ఈ రోజు 95 వయసు విభాగం 5 కిలోమీటర్ల వాక్‌లో నాకు గోల్డ్ మెడల్ రావడం సంతోషంగా ఉంది.

- కత్తెరశాల కొమురయ్య, ఖిల్లా వరంగల్

అవార్డు లభించింది



పోటీలను నిరంతరం నిర్వహిస్తేనే పోటీతత్వం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీనియర్ క్రీడాకారులను ప్రోత్సాహించాలి. నేను వెటరన్స్ రాష్ట్రస్థాయి పోటీల్లోనే కాక జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఇప్పటివరకు 10 గోల్డ్‌మెడల్స్ సాధించా. స్వాత్రంత్య ఉద్యమకారుడిగా, క్రీడాకారుడిగా నన్ను గుర్తించిన కేంద్రం అవార్డును కూడా అందచేసింది.

- బి.శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్, రాష్ట్రపతి సన్మాన గ్రహీత

అథ్లెటిక్స్ సంబరం



క్రీడాకారుడికి మెడల్‌ను అందజేస్తున్న ప్రజాప్రతినిధులు

- **అట్టహాసంగా రాష్ట్రస్థాయి వెటరన్ అథ్లెటిక్స్ పోటీలు**
- **ప్రారంభించిన విప్ ఓదెలు, అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి**
- **తరలివచ్చిన క్రీడాకారులు, అభిమానులు**

రామకృష్ణాపూర్(చెన్నూర్): రామకృష్ణాపూర్‌లో క్రీడా సంబరం అంబరాన్నంటింది. రాష్ట్రస్థాయి వెటరన్ అథ్లెటిక్ పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండ్రోజుల పాటు జరిగే ఈ పోటీలకు తెలంగాణ నుంచి అన్ని జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ జిల్లాల జట్లు గౌరవ వందనాన్ని సమర్పించాయి. క్రీడాకారుల మార్చ్‌ఫాస్ట్ ఆకట్టుకుంది. స్వాగత తోరణాలు, క్రీడా పతాకాలతో ఠాగూర్ స్టేడియం కళకళలాడింది. వివిధ జిల్లాల కెప్టెన్‌లచే ప్రతిజ్ఞ చేయించిన అనంతరం పోటీలను ప్రారంభించారు.

ఉత్సాహంగా మొదటి రోజు..

రెండు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి వెటరన్ అథ్లెటిక్ పోటీల్లో మొదటి రోజు జరిగిన ఈవెంట్స్ ఉత్సాహంగా సాగాయి. 40 నుంచి 95 వయస్సు విభాగాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి రోజు పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా 5 కిలోమీటర్ల వాక్, 10 కిలోమీటర్ల వాక్, డిస్కస్ త్రో, 800 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ అంశాల్లో పోటీలు జరిగాయి. రెండోరోజు శుక్రవారం షాట్‌పుట్, 200 మీటర్ల పరుగు, 400 మీటర్లు, 400 మీటర్ల రిలే, జావలీన్‌త్రో, హైజంప్, ట్రిపుల్ జంప్ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు.

దేశ గౌరవాన్ని కాపాడేది క్రీడలే

దేశ గౌరవాన్ని కాపాడేది క్రీడలేనని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న వెటరన్ అథ్లెటిక్ పోటీలకు విప్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంతోమంది క్రీడాకారులను తయారుచేసిన ఠాగూర్ స్టేడియం రాష్ట్రస్థాయి పోటీలకు ఆతిథ్యమివ్వడం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తున్న వెటరన్స్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ సతీశ్ మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని ఇవి రెండూ ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ ప్రతీ క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. డీఎస్పీ(సీఐడీ) రవికుమార్ మాట్లాడుతూ క్రీడల్లో రాజకీయాలతో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులకు అవకాశాలు రాక ఎదగలేకపోతున్నారన్నారు. వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గ్రూపులుగా చీలడంతో క్రీడాకారులు నష్టపోతున్నారని, గ్రూపులు వీడి వెటరన్ అథ్లెటిక్ క్రీడలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వెట రన్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్, మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా,జెడ్పీటీసీ కంభగోని సుదర్శన్‌గౌడ్, సర్పంచ్ జాడిశ్రీనివాస్, మందమర్రి సీఐ రాంచందర్‌రావు, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, పీఈటీల సంఘం అధ్యక్షుడు మీనారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రఘునాథ్, నాయకులు, క్రీడాసంఘాల బాధ్యులు, సమ్మయ్య, నర్సింగరావు, మేడిపెల్లి సంపత్, ప్రభాకర్, శ్రీరాములు, సురేందర్‌రావు, పీఈటీలు శ్రీనివాస్, నాగులు పాల్గొన్నారు.


ఐదుసార్లు గోల్డ్‌మెడల్ సాధించా



ఇప్పటివరకు రాష్ట్రస్థాయి పోటీలతో పాటు జాతీయ స్థాయి వెటరన్ అథ్లెటిక్స్‌లో చాలాసార్లు పాల్గొన్నా. 70 ఏళ్లపైబడి వయసు విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుతో పాటు హర్డిల్స్‌లో పాల్గొంటూ విజయాలు సాధిస్తున్నాను. ఇప్పటికి ఐదు సార్లు గోల్డ్‌మెడల్, మూడు సిల్వర్ మెడల్స్ సాధించా.

- కె.థెరిస్సా, వరంగల్, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్

ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి



క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ముఖ్యంగా స్టేడియంలను ఏర్పాటు చేయడంతో పాటు క్రీడా సామగ్రిని అందించి ప్రోత్సాహిస్తే మరింతగా రాణించగల్గుతాం. నా వయసు 80 సంవత్సరాలు. అనునిత్యం క్రీడల్లో పాల్గొంటున్నందు వల్లే ఆరోగ్యంగా ఉంటున్నా. నాకు డిస్కస్‌త్రో ఈవెంట్‌లో ఇప్పటివరకు 8 గోల్డ్‌మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ వచ్చాయి.

- సూర్యనారాయణ, సంగారెడ్డి, రిటైర్డ్ బీహెచ్‌ఈఎల్ ఉద్యోగి

ఏర్పాట్లు బాగాలేవు..



వెటరన్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయలేదు. మాకు వసతి కల్పించిన పాఠశాలలో టాయిలెట్స్ లేవు. నీటి సౌకర్యం కూడా సరిగా లేక పోవడంతో స్నానాలకు ఇబ్బందిపడ్డాం. వెటరన్స్ పోటీల్లో 65 వయసు విభాగంలో 100 మీటర్లు, 200, 400 మీటర్ల పరుగులో ఇప్పటివరకు 70 గోల్ట్‌మెడల్స్, 50 సిల్వర్, 30 బ్రాంజి మెడల్స్ సాధించా. ఇన్ని మెడల్స్ అందుకున్న ఏకైక మహిళగా నాకు గుర్తింపు రావడం గర్వంగా ఉంది.

- టి. రామానుజమ్మ, సిరిసిల్ల రాజన్న జిల్లా


ప్రతిజ్ఞ చేస్తున్న ఆయా జిల్లాల కెప్టెన్లు


పరుగు పందెంలో పాల్గొన్న క్రీడాకారులు







క్రమంగా బరు

నేను ఐదు నెలలుగా జి
వస్తున్నాను. బరువు కా
ఉండడంతో వ్యాయామ
వైద్యులు సూచించారు.
ర్శిని స్టేడియంలో మహి
సాయంత్రం స్పెషల్ బ
న్లట్లు తెలియడంతో ఆ
న్నాను. నిత్యం జిమ్ చే
క్రమంగా తగ్గుతున్నాను

ఫిట్‌నెస్



చలాకీ మగువ

- మహిళల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ
- జిమ్‌లో అతివల కసరత్తులు
- 'ఇందిరా ప్రియదర్శిని'లో మహిళలకు స్పెషల్ బ్యాచ్

ఎదులాపురం(ఆదిలాబాద్): ఆకాశంలో సగమై.. అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు.. ఆరోగ్య రక్షణలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మొన్నటి వరకు మైదానాల్లో నడకకు ప్రాధాన్యమిచ్చిన స్త్రీలు.. ఇటీవల కాలంలో జిమ్‌ల బాటపడుతున్నారు. ఒకప్పుడు జిమ్ అంటే మగ వాళ్ల కోసమే అని భావించేవారు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులన్నీ చేసే మహిళలు ఎలాంటి వ్యాయామం అవసరం లేదనే భావన నుంచి బయటపడుతున్నారు. వ్యాయామానికి, మానసిక ప్రశాంతతకు జిమ్ బాట పడుతున్నారు.



జిమ్‌లో కసరత్తు చేస్తున్న మహిళలు

మహిళలకు స్పెషల్ బ్యాచ్..

ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గల జిమ్‌లో సాధారణంగా ఎక్కువ మంది యువకులే వస్తారు. కానీ ఆరు నెలలుగా సాయంత్రం మహిళల కోసం అదే జిమ్‌లో ప్రత్యేకంగా ఒక బ్యాచ్ నిర్వహిస్తున్నారు. దీంతో మహిళలు జిమ్‌లో చేరుతున్నారు. ప్రస్తుతం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కొనసాగుతున్న ఈ బ్యాచ్‌లో 20కి పైగా మంది మహిళలు ఉన్నారు. త్వరలో మరో బ్యాచ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు జిమ్ నిర్వాహకులు.









ఆరోగ్యమే మహాభాగ్యం..



ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని అర్థం. పురుషులకైనా.. మహిళలకైనా.. ఇదే వర్తిస్తుంది. అందుకే పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. నడకతో ప్రారంభమైన ఆరోగ్య స్పృహ మహిళలను జిమ్ వైపు నడిపిస్తోంది. 30 ఏళ్లు దాటితే చాలు ఉబకాయం, అతి బరువు, బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు, స్పాండిలైటీస్ వంటివి వస్తుండడం ఈరోజుల్లో సాధారణంగా మారింది. వీటి నుంచి విముక్తి పొందడానికి చికిత్సలు తీసుకుంటూనే వైద్యుల సలహాలు, సూచనల మేరకు మహిళలు వ్యాయామం వైపు మళ్లుతున్నారు. జిమ్‌కు వెళ్లిన వారిలో చాలా మంది తాము బరువు తగ్గామని, ఎంతో చలాకీగా ఉండగలుగుతున్నామని చెప్తున్నారు.

అందుబాటులో అధునాతన పరికరాలు..

పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆడవాళ్ల కోసం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రత్యేకంగా ఒక బ్యాచ్‌ని కేటాయించారు. ప్రస్తుతం ఆడవాళ్లకు ఎటువంటి ఎంట్రీ ఫీజు తీసుకోవడం లేదు. నెలకు రూ. 500 ఫీజు తీసుకుంటూ శిక్షకుడి ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ జిమ్‌లో మెట్రో నగరాల్లోని ప్రైవేట్ జిమ్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాకింగ్ కోసం ట్రెడ్‌మిల్, కొవ్వు కరిగించడానికి వైబ్రేటర్, కాళ్లు, చేతుల వ్యాయామం కోసం సైక్లింగ్, థైస్ మిషన్లతో పాటు కెల్టీ బాల్స్, షోల్డర్లకు, ల్యాడ్స్ మిషన్లు, డంబుల్స్, వేయిట్ లిఫ్టింగ్, ఇతరాత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

వు తగ్గుతున్నా..



ిమ్‌కు రెగ్యులర్‌గా
స్త ఎక్కువగా
ం చేయాలని
ఇందిరా ప్రియద
ళల కోసం
్యాచ్ రన్ చేస్తు
డ్మిషన్ తీసుకు
యడంతో బరువు
. చాలా సంతోషంగా ఉంది.

- హర్షిత, శాంతినగర్, ఆదిలాబాద్

బద్ధకం పోయింది..



మొదట్లో జిమ్‌కు వెళ్లడం కొంత బద్ధకంగా అనిపించేది. నెల రోజుల తర్వాత అలవాటైంది. ఇప్పుడు ఎంతో హుషారుగా అన్పిస్తోంది. ట్రైనర్ సూచనల మేరకు క్రమ పద్ధతిలో కసరత్తులు చేయడంతో గతంలో కంటే ఉల్లాసంగా అనిపిస్తోంది.

- విజయ, టీచర్స్‌కాలనీ, ఆదిలాబాద్

నాలుగు నెలలుగా జిమ్ చేస్తున్నా..



ప్రతీరోజు జిమ్ చేయాలని ఉన్నప్పటికీ పట్టణంలో మహిళలకు ప్రత్యేకంగా జిమ్ లేకపోవడం ఇబ్బందిగా ఉండేది. కానీ ప్రస్తుతం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మహిళల కోసం సాయంత్రం పూట స్పెషల్ బ్యాచ్ నడపడం బాగుంది. గత నాలుగు నెలలుగా ప్రతిరోజు జిమ్ చేస్తున్నాను.

- పార్వతి, హౌజింగ్‌బోర్డ్, ఆదిలాబాద్

స్పందన బాగుంది..



జిమ్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా బ్యాచ్ సాధ్యమవుతుందో లేదో.. అనుకున్నాం. కానీ మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఒక బ్యాచ్ మాత్రమే నడుపుతున్నాం. మరింత మంది అడ్మిషన్లు కావాలని అడుగుతున్నారు. త్వరలోనే మరో బ్యాంచ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం.

- ఎన్.రమేశ్, జిమ్ ట్రైనర్

(Dwaraka) https://t.me/telugudailynews



(Dwaraka) https://t.me/telugudailynews

న్యూస్ బాక్స్

నేడు సింగరేణి ప్రభావిత గ్రామాల్లో గ్రామసభలు

తాండూర్(బెల్లంపల్లి): మండల పరిధిలోని సింగరేణి ప్రభావిత గ్రామాల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో భాస్కర్ తెలిపారు. మండలంలోని అబ్బాపూర్, మాదారం 3 ఇంక్‌లైన్ గ్రామాల్లో నిర్వహించనున్న గ్రామసభలకు ప్రజలకు పెద్దఎత్తున హాజరై స్థానికంగా ఉన్న సమస్యలను, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం గ్రామ సభల్లో ప్రణాళికలు తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

4కే వీడియో కెమెరా వర్క్‌షాప్



వర్క్‌షాప్‌ద్వారా శిక్షణ ఇస్తున్న నిపుణులు

మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఫోటో, వీడియో గ్రాఫర్లు, మిక్సింగ్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పానాసోనిక్ కంపెనీ సహకారంతో 4కే డిజిటల్ కెమెరాపై గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్‌వీ.ఫంక్షన్ హాల్‌లో వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. వర్క్‌షాప్‌లో మంచిర్యాల, కొమురంభీం జిల్లాల నుంచి దాదాపు 200 మంది పాల్గొన్నారు. 4కె వీడియో కెమెరా టెక్నికల్ ట్రైనర్ వాసీమ్ ఆధ్వర్యంలో కెమెరా పనితీరుపై అవగాహన కల్పించారు. 30 షీట్ల కరిష్మా ఆల్బమ్ తక్కువ సమయంలో ఎలా తయారు చేయాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. సంస్థ ప్రతినిధులు శంకర్‌పటేల్, మునావర్, ప్రొఫెషనల్ ఫోటో, వీడియో గ్రాఫర్లు, వీడియో మిక్సింగ్ యూనిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కనకయ్య గౌడ్, కార్యదర్శి రాజేశ్, కోశాధికారి మహావీర్ రాము, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీపతి రవి, రాజబాబు, కోశాధికారి తిరుపతి పాల్గొన్నారు.

డీఎల్‌ఎడ్ అభ్యర్థులు డైట్‌లో సంప్రదించాలి

మంచిర్యాలఅర్బన్: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా అన్ ట్రెయిన్డ్ ఉపాధ్యాయులకు దూర విద్య ద్వారా అందిస్తున్న డీఎల్‌ఎడ్ కోర్సులో 2017–19 సంవత్సరానికి ప్రవేశాలు పొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు ఆదిలాబాద్ డైట్‌లో సంప్రదించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంత్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5నుంచి డైట్‌లో అందుబాటులో ఉంచుతున్న పట్టికలలో తమపేర్లను, అధ్యయన కేంద్రాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈవివరాలన్నీ డైట్ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ జీవోవీటీడీఐఈటీఏడీఎల్‌సీ. డబ్ల్యూఈఈకేఎల్‌వై.కామ్ వెబ్‌సైట్ లో చూసుకుని పేర్లు లేనివారు ఆదిలాబాద్ డైట్‌లో సంప్రదించాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే 9949993719 నంబరులో సంప్రదించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి సూచించారు.

ఎడతెగని లీకేజీలు

- నీటిసరఫరాలో తరచూ అంతరాయం
- ఇబ్బందుల్లో కార్మిక కుటుంబాలు

సింగరేణి క్వార్టర్లకు నీటి సరఫరా చేస్తున్న పైపులైన్లు ఎప్పటికప్పుడు లీకేజీ అవుతున్నాయి. పైపుల లీకేజీ సమస్యగా మారి, ఏళ్లు గడుస్తున్నా శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదు. పర్యవసానంగా నీటి సరఫరాలో తరచూ అంతరాయం కలుగుతోంది.



మురికినీటి కాలువలో ఉన్న పైపులైన్



లీకేజీ అవుతున్న పైపులైన్

బెల్లంపల్లి: పట్టణంలో నాలుగువేలకు పైబడి సింగరేణి క్వార్టర్లు ఉన్నాయి.ఒక్కో క్వార్టర్‌కు ఒక్కో నీటి కనెక్షన్ ఉండగా వీటికి అదనంగా ప్రైవేట్ వ్యక్తులకు కూడా సింగరేణి నీటి కనెక్షన్‌లు ఇచ్చింది. వీటిని కలుపుకుంటే దాదాపు ఐదువేలకు పైబడి నీటి కనెక్షన్‌లు ఉన్నాయి. వీటన్నింటికీ సింగరేణి కంపెనీ నీటి సరఫరా చేస్తోంది. మంచిర్యాల శివారు సీతారాంపల్లె ఇంటెక్ వెల్ నుంచి గోదావరి జలాలు, శాంతిఖని భూగర్భగని నుంచి రా వాటర్‌ను శుద్ధచేసి క్వార్టర్లకు, కనెక్షన్ తీసుకున్న ప్రైవేట్ ఇళ్లకు నీటి సరఫరా చేస్తున్నారు. అంతర్గత,బహిర్గత పైపులైన్ల ద్వారానే నీటిసరఫరా జరుగుతోంది. సీతారాంపల్లె ఇంటెక్‌వెల్ నుంచి మందమర్రిలో ఉన్న ఫిల్టర్‌బెడ్‌కు గోదావరి జలాలు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి బెల్లంపల్లిలోని శాంతిఖని ఫిల్టర్‌బెడ్‌కు సరఫరా చేసి రాంమందిర్ ఫిల్టర్‌బెడ్‌కు పైపులైన్ల ద్వారా చేరవేసి క్వార్టర్లకు అందిస్తున్నారు. అయితే అడుగడుగునా పైపులకు లీకేజీలు ఉండడంతో నీటి సరఫరాలో అవంతరాలు ఏర్పడుతున్నా యి.

కాలంచెల్లిన పైపులు

పైపుల లీకేజీతో నీటి సరఫరా ఎప్పటికప్పుడు సవాల్‌గా మారుతోంది. మందమర్రి నుంచి శాంతిఖని ఫిల్టర్ బెడ్ వరకు ,అక్కడి నుంచి రాందమందిర్ ఫిల్టర్, ఆ తర్వాత కాలనీలకు నీటిని చేరవేసే పైపులు ఎప్పటికప్పుడు ఏదో ఓ చోట లీకేజీ అవుతున్నాయి. అంతర్గత పైపులు చాలామట్టుకు పాత బడటంతో తరచూ మరమ్మతులకు వస్తున్నాయి. మరోవైపు కొందరు అక్రమంగా కనెక్షన్ తీసుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి. రోడ్డు, ఇతర పనుల కోసం మట్టితవ్వకాలు చేపడుతుండటంతో నీటి సరఫరా చేస్తున్న పైపులు పగిలి ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రత్యామ్నాయంగా పైపులైన్ ఏర్పాటు చేసినా పైపుల లీకేజీ సింగరేణి సివిల్ విభా గం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. లీకేజీలను సరి చేయడానికి తీవ్రంగా సతమతమవుతున్నారు.

కార్మికులకు అన్యాయం చేయడం సరికాదు



కార్మికులతో కలిసి మాట్లాడుతున్న కుమార్

కాసిపేట(బెల్లంపల్లి): ప్రభుత్వ అండతో ఎన్నికలు జరగకుండా ఆపుతూ కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం చేయడం సరికాదని ఓరియంట్ సిమెంట్ ఆల్ కాంట్రాక్టర్స్ మల్టీపుల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు అన్నం కుమార్ అన్నారు. గురువారం మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపనీ ఎదుట కార్మికులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరేళ్లక్రితం కాంట్రాక్టు కార్మికుల ఎన్నికల్లో గెలుపొందిన ప్రస్తుత ఎమ్మెల్సీ రాములునాయక్ కార్మికులకు చేసిందేమి లేదన్నారు. ప్రభుత్వ అండతో కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. కంపనీలో విధులు నిర్వహిస్తూ నలుగురు కార్మికులు మృతిచెందినా ఆయన రాలేదన్నారు. సత్వరమే ఎన్నికలు నిర్వహించేలా చేసి కార్మికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వృద్ధాశ్రమంలో అన్నదానం

శ్రీరాంపూర్(మంచిర్యాల): సీసీసీలోని శ్రీసాయి అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు గురువారం పంచాయతీ ఉద్యోగి శ్రీపతి సతీశ్–సుమలత దంపతులు అన్నదానం చేశారు. సతీశ్ తల్లి రాజమ్మ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ గ్రామ పంచాయతీ కారోబార్ నారాయణ, సతీశ్ కుటుంబ సభ్యులు ఈశ్వర్, మధుశాలిని, రంజిత్‌కుమార్, జ్యోతి, కమల, వృద్ధాశ్రమం అధ్యక్షుడు జమాల్, సెక్రెటరీ ప్రసాద్, ఆగయ్య పాల్గొన్నారు.



వృద్ధులకు భోజనం పెడుతున్న దంపతులు

‘టీఎన్‌టీయూసీవల్లే కార్మికులకు న్యాయం’

రామకృష్ణాపూర్(చెన్నూర్): టీఎన్‌టీయూసీ పోరాటం ఫలితంగానే రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్టు డాట్ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగిందని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తమ యూనియన్ కృషి ఫలితంగా 12 గంటల పనిదినాన్ని 8 గంటలకు కుదించేందుకు డాట్ కంపెనీ అధికారులు అంగీకరించారని తెలిపారు. విధి నిర్వహణలో అనారోగ్యం పాలైన కార్మికులకు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందించేందుకు కూడా అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. జీతాల పెంపు, ఇతర సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు టీఎన్‌టీయూసీ కృషి చేస్తుందన్నారు. సమావేశంలో నాయకులు వెంకటేశ్, వాసాల సాగర్, శేఖర్, శ్రీనివాస్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ను కలిసిన శంభీపూర్ రాజు



కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్ రాజు జన్మదినం సందర్భంగా ఆయన గురువారం మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. చిత్రంలో ఎంపీ బాల్కసుమన్, శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు.

అంధత్వం శాపం కాదు

జేసీ సురేందర్‌రావు



కేక్ కట్ చేస్తున్న జేసీ సురేందర్‌రావు

మంచిర్యాలటౌన్: అంధత్వం ఎప్పటికీ శాపం కాదని, దాన్ని జయించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు వారిలో ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని నింపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావు అన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంధ విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు అందించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ అంధుల కోసం జిల్లాలో ఏకైక పాఠశాల ఉందని, ప్రభుత్వ సహకారం లేకుండా స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలకు ప్రభుత్వం తరుపున సౌకర్యాలను తప్పకుండా అందిస్తామన్నారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమశాఖ జిల్లా ఆర్గనైజర్ అత్తి సరోజ మాట్లాడుతూ సకలాంగులు, దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం గతంలో ఇచ్చే రూ.50 వేల నగదు పురస్కారాన్ని రూ.1లక్షకు పెంచిందన్నారు. జిల్లాలో ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న పలువురు అంధ ఉద్యోగులను జేసీ సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్, షీటీం ఎస్సై సుమన, అంధుల పాఠశాల నిర్వాహకులు అశోక్, తదితరులు పాల్గొన్నారు.

ఇంకెన్నాళ్లకు కమిటీ..?

- పదవుల కోసం ఎదురుచూస్తున్న టీబీజీకేఎస్ శ్రేణులు
- ఎన్నికలు జరిగి మూడు నెలలు గడిచినా నాయకత్వాన్ని ప్రకటించని వైనం
- నియామకం కోసం సీఎం ఇంటెలిజెన్స్, విజిలెన్స్ నివేదికలు తెప్పించుకున్నారని ప్రచారం



రామకృష్ణాపూర్(మంచిర్యాల జిల్లా): సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మూడు నెలలు గడిచాయి. ఇంకా టీబీజీకేఎస్ కమిటీని నియమించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల టీబీజీకేఎస్ బాధ్యులను హైదరాబాద్‌కు పిలిపించారు. దీంతో నాయకత్వం ఖరారైనట్టేనని అందరూ భావించారు. కానీ రాష్ట్ర రాజధానిలో పది రోజులు పడిగాపులు కాసిన టీబీజీకేస్ నాయకులను సీఎం కలువలేదు. దీంతో నిరాశతో ఇంటిబాట పట్టారు. గత నెలలో తెలుగు మహాసభల కారణంగా సీఎం కలువలేకపోతున్నారని, సభల అనంతరం కలుస్తారని కొందరు నాయకులు పేర్కొన్నారు.మహాసభలు ముగిసి పదిహేను రోజులు గడిచాయి. కానీ ఇంకా అధినేత నుంచి పిలుపు రావడంలేదు. దీంతో టీబీజీకేఎస్ శ్రేణుల్లో ఒకింత అసహనం కలుగుతోంది.

కమిటీలో కొత్త వారికి అవకాశం...?

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నూతన కమిటీలో కొత్త వారికి స్థానం కల్పించే సూచనలు ఉన్నాయని సీనియర్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర కమిటీలో పెద్దగా మార్పులు ఉండకపోయిన ఏరియా ఉపాధ్యక్ష పదవుల్లో భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న వెంకట్రావ్ టీఆర్ఎస్‌లో చేరడంతో ఆయనకు యూనియన్ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. ఇతర కీలక నేతలు కెంగర్ల మల్లయ్య, రాజిరెడ్డిలను మార్చే పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది. కీలకమైన వీరిని పక్కన పెడితే ప్రత్యామ్నాయ నేతలెవరూ లేరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కమిటీలోని ప్రధాన నాయకుల్ని గాకుండా ఏరియా ఉపాధ్యక్షులనే మార్చే యోచనలో అధినేత ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు, నాయకుల మధ్య పొడసూపిన విబేధాల కారణంగా ఏరియా ఉపాధ్యక్షుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నట్లు సమాచారం. ఉపాధ్యక్ష పదవుల్లో కొత్త తరానికి అంటే యువకులకు ప్రాధాన్యత ఇచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

రాజకీయ కారణాలు కూడా..?

మాజీ ఎంపీ జి.వివేక్ తన అనుచర వర్గానికి టీబీజీకేఎస్‌లో పెద్దపీట వేసేందుకు యత్నిస్తున్నారని తెలుస్తోంది. సముచిత స్థానాలు లభించేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎంపీ బాల్క సుమన్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో శ్రీరాంపూర్ ఏరియాలో బాల్క సుమన్, రామగుండంలో వివేక్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి టీబీజీకేఎస్ విజయానికి కృషి చేశారు. ఈ క్రమంలోనే తమ అనుచరులకు పదవులు ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల ఇతర యూనియన్ల నుంచి టీబీజీకేఎస్‌లో చేరిన వారికి సముచిత ప్రాదాన్యం ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల క్రమంలోనే పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీ జాప్యం జరుగుతోందని యూనియన్ నేతలు పేర్కొంటున్నారు.

మందమర్రి నుంచి ఫిర్యాదు...

టీబీజీకేఎస్ సంస్థలోని 9 ఏరియాల్లో గెలవగా, మందమర్రి, భూపాలపల్లిలో మాత్రం ఓడిపోయింది. దీనిపై కొందరు నాయకులు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఉపాధ్యక్షులుగా ఉన్న నాయకుడితో పాటు గతంలో ఈ పదవికి పోటీ పడిన పార్టీ నాయకుడి పరస్పర విభేదాల వల్లే యూనియన్ ఓటమికి దారితీసిందన్నది ఫిర్యాదులో పేర్కొనట్లు సమాచారం. ఏదేమైనా టీబీజీకేఎస్ కమిటీ నియామకంలో జాప్యం చేయకుండా సీఎం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఇంటెలిజెన్స్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా..

టీబీజీకేఎస్ కమిటీ కూర్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఇంటెలిజెన్స్, విజిలెన్స్ శాఖల నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఏరియాల్లో ఉన్న వాస్తవ పరిస్థితిని నివేదికల ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటారని సీనియర్లు చెబుతున్నారు. పైరవీలు చేసే నాయకులు, పనుల కోసం కార్మికుల నుంచి డబ్బులు తీసుకున్న నేతలపై సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నవిషయం తెలిసిందే.

లక్ష్యసాధనకు సమష్టిగా సాగాలి

డైరెక్టర్లు భాస్కర్‌రావు, చంద్రశేఖర్



ప్రణాళిక మ్యాప్‌ను పరిశీలిస్తున్న డైరెక్టర్లు

యైటింక్లయిన్‌కాలనీ(పెద్దపల్లి జిల్లా): వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సింగరేణి డైరెక్టర్లు భాస్కర్‌రావు, చంద్రశేఖర్ సూచించారు. గురువారం ఆర్జీ–2 ఏరియా జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాలో ప్రస్తుతం చేరుకున్న లక్ష్యాలు, ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను వారు అధికారులతో చర్చించారు. ఆర్థిక సంవత్సరం చివరినాటికి వంద శాతం ఉత్పత్తి సాధించేలా ముందుకు సాగాలన్నారు. ఓసీపీ–3లో నూతనంగా వచ్చిన భారీ యంత్రాల పనితీరు, భూగర్భగనుల్లో ఇటీవల కొనుగోలు చేసిన ఎస్‌డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాల పనితీరు తెలుసుకున్నారు. సంస్థలోనే మెగా ఓసీపీగా రూపాంతరం చెందిన ఓసీపీ–3 ప్రాజెక్టులో అదేస్థాయిలో ఉత్పత్తి సాధించాలన్నారు. ఈసమావేశంలో ఆర్జీ–2 జీఎం విజయబాబు, అధికారులు పాల్గొన్నారు.

ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి

కోల్‌బెల్ట్ (భూపాలపల్లి జిల్లా): ఏరియాలోని భూగర్భగనుల్లో ఉత్పత్తి సామర్థం పెంచాలని సింగరేణి డైరెక్టర్‌లు భాస్కర్‌రావు (ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు), చంద్రశేఖర్ (ఆపరేషన్స్) ఆదేశించారు. భూపాలపల్లి జీఎం కార్యాలయంలో గురువారం జనరల్ మేనేజర్ పి కొండయ్య అధ్యక్షతన నిర్వహించిన ఏరియాస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. గత నెలలో కేటీకే–1లో 71 శాతం, కేటీకే –5లో 64 శాతం, కేటీకే–6లో 63 శాతం, కేఎల్‌పీలో 56 శాతం మాత్రమే ఉత్పిత్తి సాధించారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2016 డిసెంబర్‌తో పోల్చితే తక్కువగా నమోదు చేయటం సరికాదన్నారు. మార్చి, ఏప్రిల్ నాటికి కొత్తవి 20 ఎస్‌డీఎల్ యంత్రాలను అందించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు. సింగరేణి యాజమాన్యం ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన 9 మాసాల్లో బొగ్గు ఉత్పత్తి శాతంను దృష్టిలో ఉంచుకొని కార్మికులకు ప్రత్యేక ఇన్సెంటీవ్‌ను అమలు చేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్‌లు సూచించారు. ఈసమీక్షలో ఎస్‌ఓటుజిఎం పద్మనాభరెడ్డి, గ్రూపు ఆఫ్ ఏజంట్‌లు వెంకట్రామిరెడ్డి, రఘుపతి, టీవీరావు, గనుల మేనేజర్‌లు డానీల్ కుమార్, విజయప్రసాద్, గోపాల్‌సింగ్, రవీంద్రనాథ్ ఠాకూర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

సింగరేణి విద్యార్థినుల ప్రతిభ



విద్యార్థినులను అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం

సింగరేణి(కొత్తగూడెం): గత నెల 23,24 తేదీలలో హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో సింగరేణి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులు అత్యంత ప్రతిభ కనబరిచారు. జాహ్నవి బంగారు పతకాన్ని, పి.మౌనిక, బి అశ్విని కాంస్య పతకాలు సాధించారు. కె నిఖిత వెండి పతకాన్ని , కె బసీద, బి. అశ్విని, పి మౌనిక కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. పోటీలకు చీఫ్ జడ్జిగా వ్యవహరించిన వరల్డ్ ఛీప్ కరాటే కోచ్ వైన్ మెక్ డోనాల్డ్(ఆస్ట్రేలియా) చేతుల మీదుగా పతకాలను అందజేశారు. విద్యార్థినులను, కరాటే కోచ్ ఎం లతను, కళాశాల కరస్పాడెంట్ ఎం రాంనారాయణ, ప్రిన్సిపాల్ ఎం శైలజార్ఘూన్సీ, వ్యాయామ అధ్యాపకురాలు సావిత్రి, శిక్షకుడు రామస్వామి అభినందించారు.

ఇల్లెందు సీహెచ్‌పీకి రూ. లక్ష ప్రోత్సాహకం

ఇల్లెందుఅర్బన్(భద్రాద్రి కొత్తగూడెం): సింగరేణి ఇల్లెందు ఏరియా సీహెచ్‌పీ వార్ఫ్‌లోడింగ్ కార్మికులు డిసెంబర్ నెలలో 100 రేక్‌ల బొగ్గును రవాణా చేసి సింగరేణి చరిత్రలోనే రికార్డు సృష్టించారు. సుమారు 4 లక్షలకు పైగా టన్నుల బొగ్గును రైల్వే మార్గం ద్వారా రవాణా చేశారు. సీహెచ్‌పీ కార్మికుల కష్టాన్ని గుర్తించిన సంస్థ సీఎండీ శ్రీధర్ సీహెచ్‌పీ కార్మికులకు రూ.లక్ష నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించారు. ఏరియా జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ, ఎస్వోటుజీఎం మల్లెల సుబ్బారావు, సీహెచ్‌పీ డీఈ క్రిష్టఫర్, క్వాలీటీ అధికారి పాషా కార్మికులను అభినందించారు.

అలరించిన బొమ్మల కొలువు

కోల్‌బెల్ట్(భూపాలపల్లి జిల్లా): త్వరలో జరగనున్న మేడారం జాతరను పురస్కరించుకుని భూపాలపల్లి సింగరేణి లేడీస్ క్లబ్ ఆద్వర్యంలో గురువారం సాయంత్రం మంజూర్ నగర్ బంగ్లాస్ ఏరియాలో బొమ్మల కొలువు నిర్వహించారు. వనదేవతలు కొలువుదీరినట్లుగా తీర్చిదిద్దారు. సేవా అధ్యక్షురాలు పి క్రిష్ణవేణి కొండయ్య, లేడీస్ క్లబ్ కార్యదర్శి సుజాత రఘుపతి, ఉమా భాస్కర్‌రావు, పద్మ శంకర్ తదితరులు పాల్గొన్నారు.



దేవతల విగ్రహాల వద్ద అతిథులు



బొమ్మల కొలువులో ఏర్పాటు చేసిన బొమ్మలు

(Dwaraka) https://t.me/telugudailynews



వెండితెర



మంచిర్యాలలో..
శ్రీవెంకటేశ్వర–
హలో
ఏషియన్ శ్రీనివాస –
ఎంసీఏ, (మిడిల్ క్లాస్ అబ్బాయి)
లక్ష్మి – ఒక్క క్షణం
మయూరి – 2 కంట్రీస్
తిరుమల(స్క్రీన్–1)(సీసీసీ)–
ఎంసీఏ, (మిడిల్ క్లాస్ అబ్బాయి)
దేవి(స్క్రీన్–2)(సీసీసీ) –
హలో

నిరంతర విద్యుత్ ఘనత కేసీఆర్‌దే

- ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, రేఖానాయక్
- వేర్వేరుగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం

దండేపల్లి: వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి రైతులు, నాయకులతో కలిసి గురువారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరంతర విద్యుత్‌తో రబీ పనులు కళకళాడుతున్నాయన్నారు. పంట పెట్టుబడుల కోసం వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ.4వేలు అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోళ్ల మంజుల, జెడ్పీటీసీ సభ్యుడు యశ్వంత్‌నాయక్, వైస్‌ఎంపీపీ ఆకుల రాజేందర్, సర్పంచ్ కిషన్‌నాయక్, ఎంపీటీసీలు నారాయణ, రమేశ్, హన్మాండ్లు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లేష్, శ్రీనివాస్, యూత్ మండల అధ్యక్షుడు దుర్గప్రసాద్, నాయకులు వెంకటేష్, నజీర్, లింగన్న, భూమన్న, రమేశ్, మహేష్, శివలాల్, భూమన్న, సత్తన్న తదితరులున్నారు.



దండేపల్లి: సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు



జన్నారం: క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్

ఇది రైతు ప్రభుత్వం..

జన్నారం: సాగుకు 24 గంటల విద్యుత్ అందజేస్తూ టీఆర్‌ఎస్ రైతు ప్రభుత్వంగా నిరూపించుకుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో రైతులతో కలసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ముగ్గురికి మంజూరైన రూ. 77 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ట్యాంకుల నిర్మాణానికి భూమిపూజ..

మండలంలోని రాంపూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో మిషన్ భగీరథ ట్యాంక్‌ల నిర్మాణానికి రేఖానాయక్ భూమిపూజ చేశారు. రూ.44లక్షలతో ఈ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాల్తా రాజమౌళి, ఏఎంసీ వైస్‌చైర్మన్ సతీశ్‌కుమార్, డైరెక్టర్లు మున్వర్‌అలీఖాన్, జనార్దన్, కోఆప్షన్ సభ్యుడు ఫసీఉల్లా, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భరత్ కుమార్, నాయకులు రాజేశ్, హన్మంతరావు, రాజన్న, వెంకటచలం, శ్రీనివాసగౌడ్, రఫీఉల్లా, నాగయ్య, హరీశ్‌గౌడ్ తదితరులున్నారు.

ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వినతి

మంచిర్యాలరూరల్(హాజీపూర్): లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అన్ని మండలాల్లో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. లంబాడాలకు ఎస్టీ కుల ధ్రువీకరణతో పాటు ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీ నిలిపివేయాలని కోరారు. హాజీపూర్‌లో తుడుందెబ్బ నాయకులు తహసీల్దార్ మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గఢ్పూర్ సర్పంచ్ కోవ రాజు, హాజీపూర్ ఎంపీటీసీ సంధ్యారాణి, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, అధికార ప్రతినిధి సోయం జంగు, ఉపాధ్యక్షుడు బొజ్జారావు, నాయకులు కుర్సెంగ వినయ్, దత్తు, శ్రావణ్‌కుమార్, రాజేశ్, అనిల్, థాను, రాము, కిషన్‌రావు, శాంతమ్మ, లక్ష్మణ్, శాంతకుమార్, అనంతరావు పాల్గొన్నారు.

దండేపల్లి: స్థానిక తహసీల్ ఎదుట ఆదివాసీ సంఘాల నాయకులు అరగంటపాటు ఆందోళన చేపట్టి తహసీల్దార్ దత్తుప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు పెద్రం రాము, ఆడాయి కాంతరావ్, తట్ర అర్జున్, సిడాం దాము, పెద్రం శ్రీనివాస్, చిన్నయ్య, సోము, రమేశ్, తిరుపతి, లింగారావ్, హన్మంతు, శంకర్, జంగు, ధర్మరావ్ పాల్గొన్నారు.

జన్నారం: మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల నాయకులు తహసీల్దార్ మనోహర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాజుకుమార్, కాలికంకల్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

లక్సెట్టిపేట: లక్సెట్టిపేటలో ఆదివాసీలు తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ సంఘం నాయకులు సోయం జంగు, గెడెం బొజ్జారావు, గుర్రాల శ్రీనివాస్, సూరు, చిత్రు, కిష్టు, భీమయ్య తదితరులున్నారు.

నిరంతర విద్యుత్‌తో భూస్వాములకే లబ్ధి

- వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్

మంచిర్యాలక్రైం: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించడం వల్ల భూస్వాములకే లబ్ధి చేకూరుతుందని వెఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం సురేందర్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 24 గంటల విద్యుత్ వల్ల వచ్చే లాభ నస్టాలను బేరీజు వేయకుండానే ఏకపక్షంగ అమలు చేయడం సరైంది కాదన్నారు. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులకు నష్టంజరుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు వొడ్నాల అజయ్, షేక్ అజిమొద్దీన్, సంతోష్, అభిత్, సునీల్ పాల్గొన్నారు.

సాక్షి పాఠక మహాశయులకు విజ్ఞప్తి

మీకు సాక్షి దినపత్రిక అందడంలో ఏమైనా ఇబ్బందులున్నా లేక సాక్షి కి బదులుగా ఇతర దినపత్రికలు వేస్తున్న యెడల క్రింది ఫోన్ నంబర్లకు ఉ. 7-00 గం.ల నుండి రా. 8-00 గం.ల లోపు తెలుపగలరు. వెంటనే తగు చర్యలు తీసుకోబడును.

మంచిర్యాల
ఎన్.రాజేశం, ACO (Mncl.) - 9705966687
ఎస్.నవీన్, S.R. (Mncl.) - 8374750947
టోల్‌ఫ్రీ నం. 1800 270 1083

రైతులకు పరిహారం అందేలా చూడాలి

- సర్వసభ్య సమావేశంలో సభ్యుల డిమాండ్

దండేపల్లి: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశ ప్రారంభంలో వ్యవసాయాధికారి కుమార్‌యాదవ్ నివేదిక చదివి వినిపిస్తుండగా ఎంపీటీసీలు ముత్తె నారాయణ, చొప్పదండి రమేశ్, పిట్ల హన్మాండ్లు మాట్లాడుతూ ఖరీఫ్‌లో పంటలకు తెగుళ్ల సోకి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరారు. బ్యాంకులో పంట రుణం తీసుకునే సమయంలో బీమా మినహాయిస్తున్నటికీ పంట నష్టం జరిగిన సమయంలో రైతులకు ఎలాంటి పరిహారం అందడం లేదని పలువురు సభ్యులు అధికారులు పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో వంటషెడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని ఎంఈవో రాజయ్య సభ్యులకు తెలియజేయగా, ఇంతవరకు నిర్మించిన తరగతి గదులు, మరుగుదొడ్లకే బిల్లులు రావడం లేదు..ఇక వంట షెడ్లు కడితే బిల్లులు వస్తాయా అంటూ సభ్యులు నవ్వుకున్నారు. ముందయితే కట్టిన వాటికి బిల్లులు ఇప్పించండి అంటూ కోరారు.

అంగన్‌వాడీల్లో నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఎంపీటీసీ రమేశ్ సీడీపీవో లక్ష్మీకళావతి దృష్టికి తీసుకెళ్లారు. రేషన్ సరుకుల పంపిణీలో ప్రతి నెలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కీ రిజిస్టర్‌లో ఒక కుటుంబానికి సంబంధించిన పేర్లు ఒక్కో నెల తొలగిపోవడంతో డీలర్లు సరుకులు ఇవ్వడం లేదన్నారు. సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ దత్తుప్రసాద్‌రావ్‌ను సభ్యులు కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో కొత్త స్తంబాలు వేయాలని ట్రాన్స్‌కో ఏఈ రాజన్నను కోరారు. అలాగే రైతులు ఆటో స్టాటర్‌లు తొలగించి విద్యుత్, నీటి పొదుపును పాటించేలా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు సూచించాలన్నారు. గిరిజనులు అడవుల నుంచి వెదురు తెచ్చుకునేందుకు అనుమతించాలని వైస్‌ఎంపీపీ ఆకుల రాజేందర్ డీఆర్వో కల్పన దేవిని కోరారు. పండగా పూట పిండి వంటలు, తీపి పదార్థాల తయారుకు బెల్లం దొరకడం లేదని, దీంతో ఉన్న అధిక ధరలు తీసుకుంటున్నారని ఎంపీటీసీ చొప్పదండి రమేశ్ ఎక్సైజ్ ఎస్సై మజీద్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పలు సమస్యలపై చర్చించారు. ఎంపీపీ గోళ్ల మంజుల అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు యశ్వంత్ నాయక్, వైస్‌ఎంపీపీ రాజేందర్, ఎంపీడీవో శ్రీనివాస్, కో– ఆప్షన్ సభ్యుడు ఫయాజ్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.



అధికారులను ప్రశ్నిస్తున్న సభ్యులు

దళితులపై దాడికి నిరసనగా రాస్తారోకో

మంచిర్యాలఅర్బన్: మహారాష్ట్రలో దళితులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం రాస్తారోకో చేపట్టారు. స్థానిక లక్ష్మీటాకీస్ చౌరస్తాలో చేపట్టిన ఆందోళనలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితులపై దాడులను తీవ్రంగా ఖండించారు. ఆందోళనలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సంఘి సంతోష్, నాయకులు గడ్డం అశోక్, ఆవునూరి రవి, కొయ్యాల రాజు, శివకుమార్, ప్రతాప్, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ నాయకుల అరెస్టు

లక్సెట్టిపేట: స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద దీక్ష చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులను ఎస్సై సమ్మయ్య ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో ఎమ్మార్పీఎస్ నాయకులు బిరుదుల ధర్మయ్య, లింగంపల్లి వెంకటేష్, సుద్దాల శ్రీనివాస్, ఆవునూరి చిన్నయ్య, చొప్పదండి రమేశ్ ఉన్నారు.



మంచిర్యాలలో దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు

మంచిర్యాలక్రైం: పట్టణంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రాస్తారోకో చేసేందుకు యత్నించగా ట్రాఫిక్ సీఐ సతీష్ ముందస్తుగా అరెస్టు చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి గొడిసెల దశరథం మాట్లాడుతూ మందకృష్ణను వెంటనేవిడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో గడ్డం సత్యం, చంద్రయ్య, మల్లేష్ తదితరులున్నారు.

రెడ్‌క్రాస్ సొసైటీ అభ్యర్థులకు సన్మానం



సన్మానిస్తున్న మున్నూరుకాపు జేఏసీ నాయకులు

మంచిర్యాలటౌన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో గెలుపొందిన మున్నూరుకాపు అభ్యర్థులను ఆ సంఘం జేఏసీ నాయకులు గురువారం సన్మానించారు. పట్టణంలోని ఐబీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల్లో గెలుపొందిన పడాల రవీందర్, కాసర్ల శ్రీనివాస్, ఎడ్ల కిషన్‌ను సంఘం జిల్లా అధ్యక్షుడు నల్ల శంకర్, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ బొరిగం రాజారాం, గౌరవ అధ్యక్షుడు గొంగళ్ల శంకర్ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట తిరుపతి, పట్టణ అధ్యక్షుడు పానుగంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దర్ని శ్రీనివాస్, పట్టణ గౌరవ అధ్యక్షుడు బొలిశెట్టి రాజలింగు, నాయకులు భూమేశ్, సురేశ్‌కుమార్, రాజయ్య, సంతోశ్, ప్రదీప్, కౌన్సిలర్లు ప్రభాకర్, రామన్న, శ్రీనివాస్, సురేందర్, రమేశ్, శ్రీనివాస్, సతీశ్ పాల్గొన్నారు.

పట్టణంలో 'ఇంటింటికీ పీఎస్‌ఆర్'

మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని 26వ వార్డులో గురువారం ఇంటింటికీ పీఎస్‌ఆర్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి కొక్కిరాల సురేఖ ఇంటింటా తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పడాల మాధవి, నాయకురాలు పెంట రజిత, కళావతి, శైలజ, నాయకులు భీమయ్య, శ్రీనివాస్, ప్రసాద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

(Dwaraka) https://t.me/telugudailynews

What can you say about their slope?



యార్లగడ్డ వనరాజు
స్కూల్ అసిస్టెంట్,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల


CO-ORDINATE GEOMETRY

Section Formula


The coordinates of the point P(x, y) which divides the line segment joining the points A (x_1, y_1) and B (x_2, y_2) internally in the ratio $m_1 : m_2$ are:

$$\left(\frac{m_1x_2 + m_2x_1}{m_1 + m_2}, \frac{m_1y_2 + m_2y_1}{m_1 + m_2}\right)$$

- This is known as the section formula.
- If the ratio in which P divides AB is k : 1 then the coordinates of the point P are $\left(\frac{kx_2 + x_1}{k+1}, \frac{ky_2 + y_1}{k+1}\right)$
- The coordinates of mid point P of the line segment joining the points $A(x_1, y_1)$ and $B(x_2, y_2)$ are: $\left(\frac{x_1+x_2}{2}, \frac{y_1+y_2}{2}\right)$
- The coordinates of centroid of triangle ABC with vertices $A(x_1, y_1)$, $B(x_2, y_2)$ and $C(x_3, y_3)$ are $\left(\frac{x_1+x_2+x_3}{3}, \frac{y_1+y_2+y_3}{3}\right)$
- The point of concurrence of medians of a triangle is called its centroid.
- Centroid divides each median in the ratio 2 : 1.
- The points which divide a line segment into 3 equal parts are said to be the trisectional points.
- If P and Q be the points of trisecion of AB line segment then AP = PQ = QB.



- If P, Q are the points of trisection of AB line segment, then P divides AB in the ratio 1:2 and Q divides AB in the ratio 2:1.
- Area of a triangle = ½ (Base × Height)
- Area of ΔABC with vertices A (x_1, y_1), B (x_2, y_2) and C (x_3, y_3) is the numerical value of expression $=\frac{1}{2}|x_1(y_2-y_3)+x_2(y_3-y_1)+x_3(y_1-y_2)|$
- Area of ΔAOB with vertices $A(x_1, y_1)$, $B(x_2, y_2)$ and O (0, 0) is the numerical value of the expression $=\frac{1}{2}|x_1y_2 - x_2y_1|$
- If the vertices of triangle O(0, 0), A (a, 0) and B (0, b) then the area of ΔOAB $=\frac{1}{2}|ab|$
- Area of quadrilateral ABCD = Area of ΔABC + Area of ΔACD



Heron's Formula

- If a, b, c are three sides of ΔABC then the area of ΔABC = $=\sqrt{s(s-a)(s-b)(s-c)}$ where $s=\frac{a+b+c}{2}$

Slope:

- If a straight line makes the angle θ with X-axis then the slope of that straight line is m = tanθ.
- Slope of the line passing through the points (x_1, y_1) and (x_2, y_2) is $m=\frac{y_2-y_1}{x_2-x_1}$
- Slope of X-axis is '0'
- Slope of Y-axis is not defined.

Model Problems

1. Find the coordinates of the point which divides the join of (–1,7), (4,–3) in the ratio 2 : 3.

Sol: Given points (–1, 7), (4, –3)
given ratio 2 : 3 = $m_1 : m_2$
Let P(x, y) be the required point
Using the section formula

$$P(x, y) = \left(\frac{m_1x_2 + m_2x_1}{m_1 + m_2}, \frac{m_1y_2 + m_2y_1}{m_1 + m_2}\right)$$

$$\Rightarrow \left(\frac{2(4)+3(-1)}{2+3}, \frac{2(-3)+3(7)}{2+3}\right)$$

$$\Rightarrow \left(\frac{8-3}{5}, \frac{-6+21}{5}\right) \Rightarrow \left(\frac{5}{5}, \frac{15}{5}\right) \Rightarrow (1,3)$$

2. If A and B are (–2, –2) and (2, –4) respectively. Find the coordinates of P such that $AP=\frac{3}{7}AB$, P lies on the segment AB.

A. We have $AP=\frac{3}{7}AB \Rightarrow \frac{AP}{AB}=\frac{3}{7}$

$\frac{AP}{AP+PB}=\frac{3}{7}$ (∵ AB= AP+AB)
7AP = 3(AP+PB) ⇒ 7AP–3AP = 3PB
$\Rightarrow 4AP = 3PB \Rightarrow \frac{AP}{PB}=\frac{3}{4}$
So P divides AB in the ratio = 3 : 4
A= (–2, –2); B = (2, –4)
∴ Coordinates of P are

$$\left(\frac{3(2)+4(-2)}{3+4}, \frac{3(-4)+4(-2)}{3+4}\right)$$

$$P(x,y) = \left(\frac{6-8}{7}, \frac{-12-8}{7}\right) \Rightarrow \left(\frac{-2}{7}, \frac{-20}{7}\right)$$

3. If the mid point of the line segment joining $A\left(\frac{x}{2}, \frac{y+1}{2}\right)$ and B (x+1, y–3) is C (5, –2), then find x, y.

A. Midpoint of the line segment joining A (x_1, y_1), B (x_2, y_2) is $\left(\frac{x_1+x_2}{2}, \frac{y_1+y_2}{2}\right)$

Given that midpoint of $A\left(\frac{x}{2}, \frac{y+1}{2}\right)$ and B (x+1, y–3) is C (5, –2)

$$\therefore (5,-2) = \left(\frac{\frac{x}{2}+x+1}{2}, \frac{\frac{y+1}{2}+y-3}{2}\right)$$

$$\Rightarrow \left(\frac{\frac{x}{2}+x+1}{2}\right) = 5 \Rightarrow \frac{x+2x+2}{4} = 5$$

10th Class Special
మ్యాథమెటిక్స్ (ఇం.మీ.)

$$\Rightarrow 3x+2 = 20 \Rightarrow x = 6$$

$$\left(\frac{\frac{y+1}{2}+y-3}{2}\right) = -2 \Rightarrow \frac{y+1+2y-6}{4} = -2$$

⇒ 3y–5 = –8 ⇒ 3y = –8+5 ⇒ y = –1.

4. The points (2, 3), (x, y), (3, –2) are vertices of a triangle. If the centroid of the triangle is origin, then find (x, y).

A. Centroid of (x_1, y_1), (x_2, y_2) and (x_3, y_3) = $\left(\frac{x_1+x_2+x_3}{3}, \frac{y_1+y_2+y_3}{3}\right)$

Given that centroid of (2, 3), (x, y), (3, –2) is (0, 0)

i.e. $(0,0)=\left(\frac{2+x+3}{3}, \frac{3+y-2}{3}\right)$

$(0,0) = \left(\frac{5+x}{3}, \frac{y+1}{3}\right) \Rightarrow \frac{5+x}{3} = 0 \Rightarrow x = -5$

$\frac{y+1}{3} = 0 \Rightarrow y = -1$ ∴ (x, y) = (–5, –1)

5. If the points A (6, 1), B (8, 2), C (9, 4) and D(p, 3) are the vertices of a parallelogram, taken in order find the value of p.

A. We know that diagonals of parallelogram bisect each other.
Given A (6, 1), B (8, 2), C (9, 4), D (p, 3)
So, the coordinates of the midpoint of AC = Coordinates of the midpoint of BD.

i.e. $\left(\frac{6+9}{2}, \frac{1+4}{2}\right) = \left(\frac{8+p}{2}, \frac{2+3}{2}\right)$

$\Rightarrow \left(\frac{15}{2}, \frac{5}{2}\right) = \left(\frac{8+p}{2}, \frac{5}{2}\right) \Rightarrow \frac{8+p}{2} = \frac{15}{2}$

⇒ p = 15 – 8 = 7 ∴ p = 7

7. Find the slope of the line joining the two points A (–1.4, –3.7) and B (–2.4, 1.3)

A. Given points A (–1.4, –3.7), B (–2.4, 1.3)
slope of AB =

$$\frac{y_2-y_1}{x_2-x_1} = \frac{(1.3)-(-3.7)}{-2.4-(-1.4)} = \frac{1.3+3.7}{-2.4+1.4} = -5$$

8. Justify that the line $\overline{AB}$ line segment formed by(–2,8), (–2,–2) is parallel to Y–axis. What can you say about their slope? Why?

A. Slope of AB =

$$\frac{y_2-y_1}{x_2-x_1} = \frac{-2-8}{(-2)-(-2)} = \frac{-10}{0} =$$

underfined.

∴The slope of AB cannot defined, because the line segment $\overline{AB}$ is parallel to Y–axis.

6. Find the area of the triangle whose vertices are (0, 0), (3, 0) and (0, 2).

A. Area of triangle

$$=\frac{1}{2}|x_1(y_2-y_3)+x_2(y_3-y_1)+x_3(y_1-y_2)|$$

$$=\frac{1}{2}|0(0-2)+3(2-0)+0(0-0)|$$

$$=\frac{1}{2}|6| = 3 \text{ sq.units}$$

Note: Area of the triangle whose vertices are(0,0), (x_1,y_1), (x_2,y_2) is:

$$=\frac{1}{2}|x_1y_2 - x_2y_1|$$

9. If x–2y +k = 0 is a median of the triangle whose vertices are at points A (–1, 3), B (0, 4) and C (–5, 2), find the value of K.

A. The coordinates of the centroid G of ΔABC

$$\left(\frac{(-1)+0+(-5)}{3}, \frac{3+4+2}{3}\right) = (-2,3)$$

Since G lies on the median x–2y + k = 0,
⇒ Coordinates of G satisfy its equation
∴ – 2– 2(3) + k = 0 ⇒ k = 8.

10. Determine x so that 2 is the slope of the line through P (2, 5) and Q (x, 3)

A. Given points P (2, 5) and Q (x, 3)
Slope of $\overline{PQ}$ is 2

i.e. $2 = \frac{y_2-y_1}{x_2-x_1} \Rightarrow 2 = \frac{3-5}{x-2} \Rightarrow 2 = \frac{-2}{x-2}$

⇒ – 2 = 2(x–2) ⇒2x = 2 ⇒ x = 1.

11. The coordinates of one end point of a diameter of a circle are (4, –1) and the coordinates of the centre of the circle are (1, –3). Find the other end point.

A. Let AB be a diameter of the circle having its centre at C (1,–3) such that the coordinates of one end A are (4, –1)
Let the coordinates of other end be B (x, y)
since C is the mid point of AB.

∴The coordinates of C are $\left(\frac{x+4}{2}, \frac{y-1}{2}\right)$

But, the coordinates of C are given to be (1, –3)

$\therefore \left(\frac{x+4}{2}, \frac{y-1}{2}\right) = (1,-3) \Rightarrow \frac{x+4}{2} = 1$

$\Rightarrow \frac{x+4}{2} = 1 \Rightarrow x+4 = 2 \Rightarrow x = -2$

$\Rightarrow \frac{y-1}{2} = -3 \Rightarrow y = -5$

∴Other end point of daimeter is (–2, –5)

(Dwaraka) https://t.me/telugudailynews



‘అనాటమీ ఆఫ్ ప్లాంట్స్’ గ్రంథ రచయిత?



జి. శ్రీనివాస్
స్కూల్ అసిస్టెంట్,
బయోసైన్స్, జెడ్‌పీహెచ్‌ఎస్,
పెర్కకొండారం. నల్లగొండ జిల్లా.

(Dwaraka) https://t.me/telugudailynews

టీఎస్‌పీఎస్సీ
టీఆర్‌టీ
ఎస్‌జీటీ/ఎస్‌ఏ-బయాలజీ
ప్రత్యేకం

మాదిరి ప్రశ్నలు

1. జంతు రాజ్యంలో మొదటి త్రిస్తరిత(Triploblastic) జీవులు ఏ వర్గానికి చెందినవి?
1) అనెలిడ
2) మొలస్కా 3) ప్లాటీహెల్మింథిస్
4) ఆర్థ్రోపొడ

2. జంతు రాజ్యంలో మొదటి నిజ శరీర కుహర జీవులు ఏవి?
1) ప్లాటీహెల్మింథిస్ 2) నెమటోడ
3) అనెలిడ 4) పొరిఫెర

3. ద్విపార్శ్వ సౌష్టవం మొదటిసారిగా ఏ వర్గపు జీవుల్లో కనిపించింది?
1) గుండ్రటి పురుగులు
2) బద్దె పురుగులు 3) వానపాములు
4) కీటకాలు

4. నాలుగు రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
1) హెకెల్ 2) విట్టేకర్
3) కోప్‌లాండ్ 4) లిన్నియస్

5. కింది వాటిలో విట్టేకర్ వర్గీకరణలో ఉండి, కోప్‌లాండ్ వర్గీకరణలో లేని రాజ్యం ఏది?
1) ప్రొటిస్టా 2) ఎనిమేలియా
3) ఫంజి 4) మొనీరా

6. కింది వాటిలో హెకెల్ తన వర్గీకరణలో లిన్నియస్ ప్రతిపాదించిన రెండు రాజ్యాలకు దేన్ని కలిపాడు?
1) ఫంజి 2) మొనీరా
3) ప్రొటిస్టా 4) ప్లాంటే

7. ‘ద్వినామీకరణం’లో మొదటి పదం దేన్ని సూచిస్తుంది?
1) ప్రజాతి 2) జాతి
3) ఉపజాతి 4) కుటుంబం

8. ‘జాతి’ అనే పదాన్ని తొలిసారిగా వర్ణించిన శాస్త్రవేత్త ఎవరు?
1) లిన్నియస్ 2) హెకెల్
3) జాన్‌రే 4) హుకర్

9. పరాశురుడు భూచర మొక్కలను ఏ లక్షణం ఆధారంగా వర్గీకరించాడు?
1) ఆయుర్వేద గుణం
2) పుష్ప లక్షణం 3) ఆవాసం
4) ఏదీకాదు

10. వర్గీకరణ అంతస్తులో పెద్దది ఏది?
1) రాజ్యం 2) వర్గం
3) కుటుంబం 4) రంగం

11. కింది వాటిలో ఏ రాజ్యానికి చెందిన జీవులు అతి పురాతనమైనవి?
1) ప్రొటిస్టా 2) ఫంజి
3) మొనీరా 4) ప్లాంటే

12. ఏక కణ నిజకేంద్రక జీవుల రాజ్యం ఏది?
1) ప్రొటిస్టా 2) మొనీరా
3) మెటాఫైటా 4) మెటాజోవా

13. ఏక కణ కేంద్రక పూర్వ జీవుల రాజ్యం ఏది?
1) మొనీరా 2) ప్రొటిస్టా
3) ఫంజి 4) ఎనిమేలియా

14. ఫంజి రాజ్యానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) అన్నీ బహుకణ జీవులు
2) ఎక్కువ బహుకణ జీవులు, కొన్ని ఏకకణ జీవులు
3) ఎక్కువ శాతం సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి
4) పైవన్నీ సరైనవే

15. జంతు రాజ్యంలో మొదటిసారిగా సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఏ జీవుల్లో కనిపించింది?
1) మొలస్కా 2) ఆర్థ్రోపొడ
3) అనెలిడ 4) పొరిఫెరా

16. వివృత రక్త ప్రసరణ మొదటిసారిగా ఏ జీవుల్లో కనిపించింది?
1) ఇఖైనోడర్మట
2) మొలస్కా 3) అనెలిడ
4) ఆర్థ్రోపొడ

17. కింది వాటిలో ఏ జీవుల్లో మొదటిసారిగా తల, వక్షం, ఉదరం అనే భాగాలు కనిపించాయి?
1) అనెలిడ 2) మొలస్కా
3) ఆర్థ్రోపొడ 4) ఇఖైనోడర్మట

18. కింది వాటిలో ఏ వర్గం జీవులు మంచి నీటిలో, భూమి మీద నివసించలేవు?
1) అనెలిడ 2) ఇఖైనోడర్మట
3) మొలస్కా 4) ఆర్థ్రోపొడ

19. నవీన జీవుల కంటే పురాతనమైన జీవులు..?
1) సరళమైనవి 2) సంక్లిష్టమైనవి
3) చెప్పలేం 4) అభివృద్ధి చెందినవి

20. ‘ద్వినామీకరణం’ను ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు?
1) 1856 2) 1758
3) 1859 4) 1885

21. పట్టుపురుగు గుడ్లను సూక్ష్మజీవులు పాడు చేస్తాయని కనుగొని, వాటిని నిర్మూలించే పద్ధతిని కూడా కనిపెట్టిన శాస్త్రవేత్త? *(DSC - 2004)*
1) లూయిస్ పాశ్చర్
2) ఆంటోనీ వాన్ లివెన్ హుక్
3) ఆచార్య మహేశ్వరి
4) టి.ఎస్. వెంకట్రామన్

22. ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ షుగర్‌కేన్ రీసెర్చ్’ అనే సంస్థ ఏ నగరంలో ఉంది? *(DSC-2004)*
1) నాగ్‌పూర్ 2) పుణె
3) లక్నో 4) కటక్

23. పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికిన శాస్త్రవేత్త?
1) అరిస్టాటిల్ 2) లూయిస్ పాశ్చర్
3) విలియమ్ హార్వే
4) ఆంటోనీ వాన్ లివెన్ హుక్

24. భూమి మీద ఉన్న మొక్కలు, జంతువుల విస్తరణను తెలిపే జీవశాస్త్ర శాఖ ఏది?
1) జంతు భౌగోళిక శాస్త్రం
2) జంతు భూ విజ్ఞాన శాస్త్రం
3) ఆర్నిథాలజీ 4) ఫైకాలజీ

25. ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజీ’ అని ఎవరిని పేర్కొంటారు?
1) వెంకట్రామన్ 2) స్వామినాథన్
3) అయ్యంగార్ 4) బీర్బల్ సహానీ

26. కింది వాటిలో పెంటా వాలెంట్ వ్యాక్సిన్ ఏ వ్యాధి నివారణకు తోడ్పడదు?
1) ధనుర్వాతం
2) హెపటైటిస్ 3) కోరింత దగ్గు
4) టైఫాయిడ్

27. **MMR (Measles, Mumps, and Rubella)** వ్యాక్సిన్ ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు?
1) బాక్టీరియల్ 2) వైరల్
3) 1, 2 4) ఫంగల్

28. విద్యార్థి.. జీవశాస్త్రం చదవడం ద్వారా దోమల వల్ల ఏయే వ్యాధులు వ్యాపిస్తాయని తెలుసుకున్నాడు?
ఎ) మలేరియా బి) బోదకాలు
సి) డెంగ్యూ డి) మెదడువాపు
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి

29. పాశ్చరైజేషన్ ప్రక్రియ వల్ల సూక్ష్మజీవులు ఏ పరిస్థితుల్లో మనుగడ సాగించలేవని విద్యార్థి అర్థం చేసుకుంటాడు?
1) అతి శీతల 2) అతి ఉష్ణ
3) సాధారణ 4) 1, 2

30. మార్షల్, వారెన్ కింది వాటిలో దేనిపై పరిశోధనలు జరిపారు?
1) కలరా బాక్టీరియా
2) క్షయ బాక్టీరియా
3) అల్సర్ బాక్టీరియా
4) ప్లేగు బాక్టీరియా

31. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నోబెల్ బహుమతిని కింది వారిలో ఎవరితో కలిసి పంచుకున్నారు?
1) విల్కిన్‌సన్, మేయర్
2) ఫ్లోరి, చైన్ 3) హార్వే, ఫలాడే
4) మాల్పిజీ, హార్వే

32. నెఫ్రాన్ నిర్మాణాన్ని అంతర్నిర్మాణ శాస్త్రంలో చదివితే, మూత్రం ఏర్పడే విధానాన్ని గురించి ఏ శాస్త్రంలో చదవాలి?
1) సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం
2) శరీర ధర్మ శాస్త్రం
3) అణుజీవ శాస్త్రం
4) జీవరసాయన శాస్త్రం

33. కింది వాటిలో లక్నోలో ఉన్న జాతీయ పరిశోధనా సంస్థలు ఏవి?
1) NBRI(National Botanical Research Institute), IARI(Indian Agricultural Research Institute)
2) CICR(Central Institute for Cotton Research), CRRI(Central Rice Research Institute)
3) NBRI, IISR(Indian Institute of Sugarcane Research)
4) IARI, IISR

34. కింది వాటిలో హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పరిశోధనా సంస్థలు ఏవి?
ఎ) NIN(National Institute of Nutrition)
బి) NIO(National Institute of Oceanography)
సి) ICRISAT(International Crops Research Institute for the Semi-Arid Tropics)
డి) NIV(National Institute of Virology)
1) ఎ, డి 2) బి, సి
3) బి, డి 4) ఎ, సి

35. కింది వాటిలో ద్వినామీకరణంలో దేన్ని తిరిగి ఉపయోగించవచ్చు?
1) కుటుంబం 2) ప్రజాతి
3) జాతి 4) తరగతి

36. కింది వాటిలో ‘జాతి’కి సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) అంతర ప్రజననం జరుపుకొనే జీవుల సమూహం
2) గతిశీలమైంది 3) స్థిరమైంది
4) ఒకే కేంద్రక నిర్మాణాన్ని కలిగి ఉండే జీవుల సమూహం

37. జతపరచండి.
శాస్త్రవేత్త
a) ఎడ్వర్డ్ జెన్నర్ b) లూయిస్ పాశ్చర్
c) ఎల్లాప్రగడ సుబ్బారావు
d) జోనస్ సాల్క్
ఆవిష్కరణ
i) టెట్రాసైక్లిన్ ii) రేబిస్ వ్యాక్సిన్
iii) పోలియో వ్యాక్సిన్
iv) మశూచి వ్యాక్సిన్
1) a-ii, b-iii, c-iv, d-i
2) a-iv, b-ii, c-i, d-iii
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-iii, b-ii, c-i, d-iv

38. కేంద్రకాన్ని ‘సైటో బ్లాస్ట్’ అంటారని ఊహించిన వారెవరు?
1) రాబర్ట్ బ్రౌన్ 2) ష్లీడన్
3) గాల్జీ 4) అరిస్టాటిల్

39. ‘అనాటమీ ఆఫ్ ప్లాంట్స్’ గ్రంథ రచయిత?
1) నెమేమియా గ్రూ
2) రాబర్ట్ బ్రౌన్ 3) ష్వాన్
4) స్టీఫెన్ హేల్స్

40. జతపరచండి.
శాస్త్రవేత్త
a) సర్ రొనాల్డ్ రాస్
b) వాట్సన్, క్రిక్
c) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
d) హరగోవింద్ ఖొరానా
నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం
i) 1902 ii) 1968
iii) 1945 iv) 1962
1) a-i, b-iv c-iii, d-ii
2) a-iv, b-ii, c-i, d-iii
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-iii, b-ii, c-i, d-iv

41. జతపరచండి.
శాస్త్రవేత్త
a) డార్విన్
b) చార్లెస్ లయెల్ c) మాల్థస్
d) రుడాల్ఫ్ విర్చోవ్
గ్రంథం
i) అమ్నిస్ సెల్యూలా డే సెల్యులే
ii) ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్
iii) ప్రిన్సిపుల్స్ ఆఫ్ జియాలజీ
iv) ఆన్ ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ పాపులేషన్
1) a-i, b-iv c-iii, d-ii
2) a-iv, b-ii, c-i, d-iii
3) a-ii, b-iii, c-iv, d-i
4) a-iii, b-ii, c-i, d-iv

42. జోనాస్ సాల్క్, అల్బర్ట్ సాబిన్ అనే శాస్త్రవేత్తలు ఏ వ్యాధి నివారణకు కృషి చేశారు?
1) కేన్సర్ 2) టైఫాయిడ్
3) పోలియో 4) డెంగ్యూ

43. జీవ పరిణామానికి ఉపయోగపడే, భూమి మీద వదిలిన గతించిన జీవుల అవశేష నిదర్శనాలు? *(TET - 2011)*
1) ఇంధనాలు
2) ఎముకలు 3) పాదముద్రలు
4) శిలాజాలు

44. వృక్షాల ఫలదీకరణను పరీక్ష నాళికల్లో జరిపే పద్ధతిని కనుగొన్న భారతీయ శాస్త్రవేత్త? *(DSC- 2008)*
1) పంచానన్ మహేశ్వరి
2) టి.ఎస్. వెంకట్రామన్
3) బీర్బల్ సహానీ
4) ఎం.ఎస్. స్వామినాథన్

45. జంతు కణాలకు కణకవచం ఉండదని కనుగొన్న వారెవరు? *(DSC- 2008)*
1) రుడాల్ఫ్ విర్చోవ్
2) థియొడర్ ష్వాన్
3) లివెన్ హుక్ 4) లూయిస్ పాశ్చర్

46. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనల కోసం **HC*l*** లాంటి ఆమ్ల మాధ్యమంలో కూడా నివసించగలిగే ఏకకణ జీవులను కనుగొన్నాడు. అవి ఏ రాజ్యానికి చెందినవి? *(TET- 2011)*
1) ప్రొటిస్టా 2) మొనీరా
3) ప్లాంటె 4) ఫంజి

47. పృష్ఠవంశం లేకుండా ఉండి అనేక వ్యాధులను వ్యాప్తి చేసే జంతువులు ఎక్కువగా ఏ వర్గానికి చెందుతాయి? *(TET- 2011)*
1) మమ్మేలియా
2) ఆర్థ్రోపొడ 3) ప్రోటోజోవా
4) నెమటోడ

48. జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ విధానాన్ని అవలంబించిన వారెవరు? *(DSC- 2006)*
1) సర్ రోనాల్డ్ రాస్
2) లూయిస్ పాశ్చర్ 3) అరిస్టాటిల్
4) ఆంటోనీ వాన్ లివెన్ హుక్

49. ‘మున్‌జెల్లి’ ఏ వర్గానికి చెందింది? *(DSC- 2004)*
1) పొరిఫెర 2) టినోఫొర
3) ఇఖైనోడర్మట 4) నెమటోడ

50. ‘స్లైమ్‌మోల్డ్స్’ ఏ రాజ్యానికి చెందినవి? *(DSC- 2004)*
1) ఎనిమేలియా 2) ప్రొటిస్టా
3) ఫంజి 4) మొనీరా

సమాధానాలు

1) 3	2) 3	3) 2	4) 3	5) 3
6) 3	7) 1	8) 3	9) 2	10) 4
11) 3	12) 1	13) 1	14) 1	15) 3
16) 4	17) 3	18) 2	19) 1	20) 2
21) 1	22) 3	23) 1	24) 1	25) 3
26) 4	27) 3	28) 4	29) 4	30) 3
31) 2	32) 2	33) 3	34) 4	35) 3
36) 3	37) 2	38) 2	39) 1	40) 1
41) 3	42) 3	43) 4	44) 1	45) 2
46) 2	47) 2	48) 3	49) 2	50) 3

Current Affairs Mobile App
Updated Version
Daily, Weekly, Monthly Updates and Bit banks
Also Find General Essays, General Knowledge and Jobs
Get it on GOOGLE PLAY
సాక్షి SAKSHI EDUCATION
www.sakshieducation.com

(Dwaraka) https://t.me/telugudailynews

నాన్నా చెప్పవా

నీటిలో వేస్తే పేలే పదార్థాలు కూడా ఉంటాయా?



నీరు అన్ని రకాల మంటల్ని ఆర్పగల్గుతుందని చాలామంది అనుకుంటుంటారు. అలాగే నీటిలో ఏ పదార్థమూ మండదని కూడా భావిస్తుంటారు. కాని, ఇవి రెండూ నిజాలు కాదు.


నీటికి సంబంధించిన ఒక చిత్రమైన విషయమేమిటంటే ప్రతినీటి అణువు (H_2o)...ఒక ఆక్సిజన్, రెండు హైడ్రోజన్ పరమాణువులతో కలిసి రూపొందుతుంది. ఈ రెండు పదా ర్థాలూ వాయురూపంలో ఉన్నప్పుడు (విడివిడిగా) ఒకటి భగ్గున మండే స్వభావాన్ని (హైడ్రోజన్), మరొకటి భగ్గున మండించే స్వభావాన్ని చూపిస్తాయి. కాని, ఇవి రెండూ కలిసి నీటి అణువులుగా రూపొందినప్పుడు మాత్రం అలాంటి ధర్మాన్ని చూపించవు సరికదా, వివిధ రకాల మంటలను ఆర్పేందుకు కూడా ఉపయోగపడతాయి. మంటలను ఆర్పడం కోసం మనం వుపయోగించే నీరు ఆ మంటల నుంచి వేడిని లేక ఉష్ణశక్తిని గ్రహించి నీటి ఆవిరిగా మారిపోతుంది. దీని వల్ల మంటలు చల్లారి తగ్గుముఖం పడతాయి.

పెట్రోలు, కిరోసిన్ లాంటి కొన్ని పదార్థాలు నీటిలో ఉన్నప్పటికీ మండుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పదార్థాలు నీటిలో కలవకుండా, దానిపై తేలుతూ ఉండ టం వల్లనే ఇలాంటిది సాధ్యమవుతుంది. ఇకపోతే సోడియం, పొటాషియం, రుబీడియం, క్యాసియం వంటి కొన్ని క్షారలోహాలు నీటితో చాలా వేగంగా రసాయనిక చర్య జరుపుతాయి. దాని ఫలితంగా అలాంటి పదార్థాలను నీటిలో వేయగానే పేలుడు సంభవిస్తుంది. అందుకే, ఇలాంటిది జరగకుండా చూసేందుకై సోడియం, పొటాషియం లాంటి పదార్థాలని ఏదైనా తైలంలో భద్రపరుస్తారు.


అంకెలు కలపండి రంగులు వేయండి







ఈ రెండు బొమ్మల మధ్య 5 తేడాలు ఉన్నాయి. గుర్తించండి.



→ నుండి లోపలికి వెళ్లి → నుండి బయటకు రావాలి. దారి కనుక్కోండి.

మీకు తెలుసా?

సూర్యునికన్న మిగతా గ్రహాలు బాగా చిన్నవా?




ప్రస్తుతం మనం నివసిస్తున్న మన సౌరమండలానికి సంబంధించిన చాలా చాలా ఆశ్చర్యం కలిగించే అంశాలలో ఒకటేమిటంటే..... ఇందులో ఉన్న గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు (గ్రహశకలాలు), తోకచుక్కలు, నక్షత్ర ధూళి, ఇంకా ఇతర ఖగోళ పదార్థాలు–వీటన్నిటి ద్రవ్యరాశి కలిపి మొత్తం సౌర మండలం ద్రవ్యరాశిలో 1 శాతం కూడా లేదు. చాలా ఆశ్చర్యంగా అన్పిస్తుంది కదూ? అయినా ఇది నిజం.


సౌర మండలంలోని మొత్తం ఖగోళ నిర్మాణాల ద్రవ్యరాశిలో 99.86 శాతం కేవలం ఒక్క సూర్యుడిలోనే వుంది. అందుకే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కొన్ని వేల కిలోమీటర్ల దాకా తన ప్రభావాన్ని చూపించగల్గుతోంది. మొత్తానికి మిగిలిన 0.14 శాతం ద్రవ్యరాశి మాత్రమే మిగిలిన అన్ని ఖగోళ పదార్థాలకు పంచబడింది.

సౌరమండలంలో సూర్యుడి ద్రవ్యరాశి పోగా మిగిలిన దాంట్లో మళ్లీ 71 శాతం ఒక్క గురుగ్రహంలోను, 21 శాతం ఒక్క శని గ్రహంలోనూ వుంది. అంటే సూర్యుణ్ణి పక్కన పెట్టగా మిగిలిన దాంట్లో 92 శాతాన్ని ఈ రెండు గ్రహాలే కైవసం చేసుకున్నాయన్న మాట. ఇదిపోగా మిగిలిన 8 శాతం ద్రవ్యరాశి...ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, క్యూపర్‌బెల్ట్ వస్తువులు తదితర అన్ని ఖగోళ నిర్మాణాలకు పంచబడిందన్నమాట! బుధుడు, కుజుడు – ఈ రెండు గ్రహాల్లో ఉన్న పదార్థం కేవలం 0.1 శాతం మాత్రమే. భూమి ద్రవ్యరాశి దీనికి మరో 6 రెట్లు ఎక్కువ (0.6 శాతం). ఈ లెక్కన మన గ్రహాలు, ఉపగ్రహాలు వంటి వాటిని సూర్యుడితో పోలిస్తే అవి ఎంత చిన్నగా వుంటాయో, వాటిలో ఎంత తక్కువ పదార్థం వుంటుందో మీరే ఊహించుకోవచ్చు.

ఎడమవైపున ఉన్న బొమ్మను చూస్తూ కుడివైపున బొమ్మ గీయండి



పూరించండి





పైన కొన్ని బాక్స్‌లు, వాటి కింద కొన్ని బొమ్మలున్నాయి. ప్రతి బొమ్మ ఇంగ్లీషు పేరును మొదటి అక్షరంతో పజిల్‌ను పూర్తిచేయండి. పూర్తయ్యాక వచ్చే పదం మనకు ఎడమవైపున కనిపించే బొమ్మ ఇంగ్లీష్ పదం అవుతుంది. ట్రై చేయండి చూద్దాం!

నమోదు లేకపోతే వాహనాల సీజ్

- కార్మిక శాఖలో కార్మికుల వివరాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య

మంచిర్యాలరూరల్(హాజీపూర్): రవాణా శాఖ కార్మిక చట్టం 1961 సెక్షన్ 3 ప్రకారం అనుమతి కలిగిన వాహనాలకు కార్మికుల సంఖ్య ప్రకారం కార్మిక శాఖలో విధిగా నమోదు చేయించాలని లేని పక్షంలో వాహనాల సీజ్ తప్పదని మంచిర్యాల జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీవో) ఎల్.కిష్టయ్య హెచ్చరించారు. గురువారం హాజీపూర్ మండలం వేంపల్లిలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డీటీవో, మంచిర్యాల అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎం.కె.హేమలత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనుమతి కలిగి ఉన్న ప్రతీ వాహన యజమానులు కార్మికులకు సంబంధించి పూర్తి వివరాలను కార్మిక శాఖ వెబ్‌సైట్‌లో తక్షణమే రిజిస్ట్రేషన్ చేయించాలని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 3,300 వాహనాలు ఉండగా ఇప్పటివరకు 1200 మంది వాహన యజమానులు వెంటనే కార్మిక శాఖలో వివరాలు నమోదు చేసుకోవాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నమోదు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సెక్షన్ 31 ప్రకారం వాహనాల తనిఖీ సమయంలో పట్టుబడితే రూ. 500 జరిమానా, అవసరమైతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. కార్మిక శాఖలో నమోదు చేసుకున్న వారికి రవాణా శాఖ వాహన పన్నుల చట్టంలోని నిబంధనల మేరకు మోటార్ వాహన లైసెన్స్(ట్యాక్స్ టోకెన్) ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫిట్‌నెస్, అనుమతి తదితర రవాణా శాఖ కార్యాలయ పనుల నిమిత్తం వస్తే అలాంటి వారికి టోకెన్ విధిగా ఉండాలన్నారు. ట్యాక్స్ టోకెన్ లేని వాహనాలకు నడపడానికి వీలు లేదని తనిఖీల్లో దొరికితే వాహనాల జప్తు తప్పదని హెచ్చరించారు. వివరాలకు మంచిర్యాల కార్మిక శాఖ కార్యాలయంలో కానీ 94925 55258లో సంప్రదించి నమోదు ప్రకియ పూర్తి చేసుకోవాలని సూచించారు.


మాట్లాడుతున్న డీటీవో కిష్టయ్య, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ హేమలత

జిల్లా అభివృద్ధిలో భాగమవుతా

- విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం
- బాధ్యతలు స్వీకరించిన సబ్‌కలెక్టర్ పీఎస్ రాహుల్‌రాజ్

బెల్లంపల్లి: విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి జిల్లాను అభివృద్ధి పర్చడానికి చర్యలు తీసుకుంటానని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బెల్లంపల్లిపై ప్రత్యేక శ్రద్ధ ఉండడంతోనే ప్రభుత్వం సబ్ కలెక్టర్‌ను నియమించిందని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని స్పష్టం చేశారు. మంచిర్యాలతో సమానంగా బెల్లంపల్లిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.


మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్

బాధ్యతల స్వీకరణ

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ పీఎస్.రాహుల్‌రాజ్‌కు గురువారం అధికారులు ఘన స్వాగతం పలికారు. సబ్ కలెక్టర్ తన చాంబర్‌లోకి వెళ్లి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్‌కు స్వాగతం పలికిన వారిలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు కె.సురేశ్, విజయానంద్, కవిత, రామచంద్రయ్య, సాయిబాబా, సతీశ్, సత్యనారాయణ, డీటీ లక్ష్మీరాజం, అంజన్‌కుమార్ సిబ్బంది ఉన్నారు.

ఎక్సైజ్ అధికారులకు అవార్డులు

మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లాలో గుడుంబా నియంత్రణకు కృషి చేసిన ఎక్సైజ్ అధికారులకు అవార్డులు లభించినట్లు ఎక్సైజ్ శాఖ మంచిర్యాల జిల్లా అధికారి నర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబా నియంత్రణలో భాగంగా తమదైన శైలిని కనబర్చి ప్రతిభను చాటుకున్న అధికారులను గుర్తించారు. వారికి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అవార్డులు, మెమోంటోలు ఆయన కార్యాలయంలో అందజేశారు. ఇందులో మంచిర్యాల జిల్లా కేంద్రంలో పని చేస్తున్న సీఐ నరేందర్, జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై వైద్య వెంకటేశ్, చెన్నూర్ ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్ కొండపర్తి మల్లేశ్ అవార్డులు అందుకున్నారు.



అవార్డు అందుకుంటున్న మంచిర్యాల సీఐ నరేందర్


జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్సై వైద్య వెంకటేశ్


చెన్నూర్ ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ మల్లేశ్

అరక పట్టిన ఎమ్మెల్యే

దండేపల్లి(మంచిర్యాల): వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, దండేపల్లిలో గురువారం నాయకులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభికం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దివాకర్‌రావు కొద్దిసేపు నాగలితో దున్నారు.

దున్నుతున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు


ఆన్‌లైన్ నమోదు వేగవంతం చేయండి

జిల్లా ఉప వైద్యాధికారి ఏ.జ్యోతి

మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఉపకేంద్రాల్లోన్ని ఏఎన్ఎంలకు ఇచ్చిన ట్యాబ్‌లలో డాటా నమోదు వేగంగా పూర్తి చేసేలా క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేయాలని జిల్లా ఉపవైద్యాధికారిణి డాక్టర్ ఏ.జ్యోతి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉపవైద్యాధికారి కార్యాలయంలో గురువారం జిల్లాలోని స్త్రీ, పురుష ఆరోగ్య పర్యవేక్షకులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏఎన్ఎంలు అందిస్తున్న మాతా శిశు సంరక్షణ సేవలను ఎప్పటికప్పుడు ఆన్‌మోల్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. కేసీఆర్ కిట్ పథకం అమలుతీరుపై ప్రతీ శనివారం సాయంత్రంలోగా వారాంతపు నివేదికను అందించాల్సిన బాధ్యత మీదేనని, మలేరియా, డెంగ్యూ కేసుల నిర్ధారణ జరిగితే నివేదికను సత్వరమే అందించాలని ఆదేశించారు. ఇందులో జిల్లా మలేరియా అధికారిణి విజయపూర్ణిమ, డెమో వెంకటరామ నర్సయ్య, ఎస్‌వో వెంకటేశ్వర్లు, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, డీపీఎంలో. మధుసూదన్‌రెడ్డి, సబ్ యూనిట్ అధికారి తొగరు ప్రభాకర్ పాల్గొన్నారు.


మాట్లాడుతున్న జిల్లా ఉపవైద్యాధికారి జ్యోతి

'సాక్షి' ఏజెంట్‌గా చేరండి... ఆర్థికంగా ఎదగండి...
భాగస్వామ్యమునకు ఇదే మా ఆహ్వానం
పత్రికలో... వార్తల సేకరణ మరియు ప్రచురణ ఒక ఎత్తయితే..
ఆ పత్రికను జనం చెంతకు చేర్చడము మరో యజ్ఞం...
నియమ నిబంధనలు :
1) డిపాజిట్ రుసుము చెల్లించగల స్థోమత కలిగి ఉండాలి.
2) స్థానికులు అయి ఉండాలి. 3) ప్రతి నెలా బిల్ సక్రమంగా చెల్లించగలగాలి.
4) పేపర్ ఆలస్యము లేకుండా చందా దారులకు అందజేయగలగాలి.
ఫోన్ : 1800 270 1083 (ఉ.7.00 గం.ల నుండి రా॥ 8.00 గం.ల వరకు)
వివరాల కొరకు పైన ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని నేరుగా సంప్రదించండి.
థర్డ్ పార్టీల ద్వారా పంపబడిన అప్లికేషన్స్ స్వీకరించబడవు.
ఈ ప్రకటన ! ఏజెన్సీ ప్రాతినిధ్యం లేని ప్రాంతాలకు మాత్రమే...
SAKSHI

సాక్షి సంక్రాంతి ముగ్గుల పోటీలు
SAKSHI MEDIA GROUP
తేది: 07-01-2018 ఆదివారం
ఉదయం 10 గం॥ల నుండి 11 గం॥ వరకు
పోటీలు నిర్వహించబడును.
వేదిక: సెవెన్ హిల్స్ హైస్కూల్
ఫైర్ స్టేషన్ దగ్గర, మంచిర్యాల
సంప్రదించవలసిన సెల్ నెంబర్లు :
9010299065
9951602823
నియమ నిబంధనలు :
◆ మహిళలు మాత్రమే పాల్గొనాలి
◆ చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి
◆ ముగ్గు రంగులు వగైరా వారే తెచ్చుకోవాలి
◆ ముగ్గువేయు సమయం 1 గంట మాత్రమే
◆ విజేతల ఎంపిక తుది నిర్ణయం జడ్జిలదే.
బహుమతులు
ప్రథమ బహుమతి 5000/-
ద్వితీయ బహుమతి 3000/-
తృతీయ బహుమతి 2000/-
మరియు కన్సొలేషన్ బహుమతులు
పోటీలో పాల్గొనేవారు తేది: 07-01-2018 రోజున ఉ॥ 9-00 గం॥ల వరకు వేదిక వద్ద పేరు నమోదు చేసుకోవాలి
★ షరతులు వర్తిస్తాయి
Gifts Sponser:
Rishi Rohan
దుర్గం అరుణ, మేనేజింగ్ డైరెక్టర్
మణికంఠ రియల్ ఎస్టేట్స్
ఇ.నం : 12-17/11, లక్ష్మి థియేటర్ వెనుకవైపు, రామాలయం పక్కన, మంచిర్యాల. సెల్ : 9160114249
దుర్గం అశోక్, MCA, B.Ed
రాష్ట్ర అధ్యక్షులు,తెలంగాణ నేతకాని హక్కుల పోరాట (చైతన్య) సమితి, 7013320066

(Dwaraka) https://t.me/telugudailynews



(Dwaraka) https://t.me/telugudailynews

తుమ్మచెట్లు తొలగించరూ..



భీమారం: భీమారంలో కొత్తచెరువు కట్ట మీదుగా రాకపోకలకు వీలు లేకుండా తుమ్మ చెట్లు ఇరువైపులా ఏపుగా పెరిగాయి. దీంతో ఆ వైపు నడవడానికి రైతులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తుమ్మచెట్లు తొలగించాలని కోరుతున్నారు.

వాట్సప్ చేయండి

మీ దృష్టికి వచ్చిన సమస్యలు.. మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాలు.. ఆసక్తికర విశేషాలు ఏవైనా సరే... లక్షలాది మందితో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే వాటిని మాకు పంపండి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీరు గమనించిన అంశాల్ని మీ ఫోన్‌లో బంధించి మాకు వాట్సప్ చేయడమే. ప్రాధాన్యతను బట్టి వాటిని మేం ప్రచురిస్తాం. మరెందుకాలస్యం క్లిక్‌మనిపించండి.. వాట్సప్ చేయండి.

మా ఫోన్ నెంబర్ : 8790811433

ప్రయాణం ప్రమాదకరం



రామారావుపేట చెరువు కట్టపై ప్రమాదకర మూల మలుపు



గుంతలు పడ్డ రోడ్డు

- రామారావుపేట చెరువు కట్ట
- బీటి రోడ్డు నిర్మించిన ఏడాదికే పగుళ్లు
- పట్టించుకోని అధికారులు

జైపూర్: చెరువు కట్టే ఆ ఊరికి ప్రధాన రహదారి. చెరువు కట్టపై నిర్మించిన రోడ్డు ఇప్పుడు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇందారం–రామారావుపేట చెరువు కట్టపై గల రోడ్డులో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రామారావుపేట చెరువు కట్టపై గత రెండేళ్ల క్రితం నిర్మించిన బీటీ రోడ్డు ఏడాదికే పగుళ్లు తేలుతోంది. రామారావుపేట చెరువు కట్టపై గతంలో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు చెడిపోవడం, ప్రస్తుతం చెరువు కట్టపై ఉన్న సింగిల్ రోడ్డు డబుల్‌గా విస్తరించాలని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించారు. పాలకులు ప్రభుత్వం దృష్టికి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. సింగిల్ రోడ్డుపై రెండేళ్ల క్రితం పంచాయతీరాజ్‌శాఖ ద్వారా రూ.23 లక్షలతో ఊరు చివరి వరకు బీటీ నిర్మించగా నిధులు సరిపోక అర్ధంతరంగా వదిలివేశారు. రోడ్డు నిర్మించినా కాంట్రాక్టర్ నాణ్యతప్రమాణాలు పాటించకపోవడం నిర్మించినా ఏడాదికే బీటీ పగులు తేలింది. నిత్యం రామారావుపేట వాసులతో ఈ రోడ్డుపై ప్రయాణాలు కొనసాగిస్తారు.

తరచూ ప్రమాదాలు

చెరువుపై రోడ్డు పూర్తిగా ఇరుకుగా ఉండడం వాహణాల రద్దీ ఎక్కువకావడంతో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టకపోవడం ఒకపక్క ఇరుకు రోడ్డు..మరో పక్క వాహనదారులు అతివేగంగా వెళ్లడం అక్కడక్కడ ప్రమాదకర మూలమలుపులు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్రవాహన దారులు అదుపుతప్పి చెరువు కట్ట కిందపడి తీవ్రగాయాల పాలవుతున్నారు. ఇలా ఎప్పుడూ చెరువు కట్టపై ప్రమాదాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. చెరువు కట్ట ఇరుకుగా ఉండడం కొద్దిగా అదుపు తప్పితే ఒకవైపు చెరువు..మరోవైపు ముళ్లపొదలు ఇలా ప్రమాదపుటంచులో వాహనదారులు ప్రయాణాలు సాగించాల్సిన దుస్థితి. రాత్రివేళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొద్దిగా అదుపు తప్పితే చెరువులో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు.

రోడ్డు విస్తరించాలి



చెరువుకట్టపై ప్రయాణం చేయాలంటే భయమేస్తుంది. చెరువు కట్టపై సింగిల్ రోడ్డు కావడం అందులో ప్రమాదకరంగా మూలమలుపు ఉన్నాయి. అందులో సగం దూరం వరకు రోడ్డు వేసి వదిలివేయడం కట్టపై ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తుంది. రోడ్డు విస్తరించి ప్రజల ఇబ్బందులు తొలగించాలి.

– బొడ్డున రాజేశ్, రామారావుపేట

త్వరలో పనులు ప్రారంభం



రామారావుపేట చెరువు కట్ట విస్తరణ రోడ్డు పనులకు సింగరేణి సీఎస్‌ఆర్ ద్వారా రూ.30లక్షల నిధులు మంజూరయ్యాయి. చెరువు కట్టపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా నిధుల మంజూరుకు కలెక్టర్ ఆమోదించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. త్వరలో చెరువు కట్ట పనులు ప్రారంభిస్తారు.

– నామాల శ్రీనివాస్, సర్పంచ్

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

చెన్నూర్: వాహనడ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై బెనర్జీ హెచ్చరించారు. గురువారం స్థానిక కొత్త బస్టాండ్ ప్రాంతంలోని టాటాఎస్ వాహన డ్రైవర్లకు మోటర్ వెహికల్ చట్టంపై అవగాహన కల్పించారు. వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులను వాహనాల్లో తీసుకెళ్లొద్దని సూచించారు. అతి వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరగుతాయన్నారు. వాహనపత్రాలు, లైసెన్స్‌లు తమవెంట తెచ్చుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతోపాటు వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

మందమర్రిరూరల్: పాఠశాలల అభివృద్ధిలో యాజమాన్య కమిటీలు భాగస్వాములు కావాలని ఎంఈవో జాడి పోచయ్య కోరారు. గురువారం స్థానిక విద్యావనరుల కేంద్రంలో మండలంలోని పాఠశాలల యాజమాన్య కమిటీ సభ్యుల ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు సదయ్య, స్వామి, కేవస్ రెడ్డి, రమేశ్, పద్మావతి పాల్గొన్నారు.

సావిత్రీబాయి పూలే జయంతి

కోటపల్లి: జిల్లా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా జనవరి 1 నుంచి 6 వరకు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం మండలంలోని దేవులవాడ గ్రామంలో డీటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా నాయకులు కుమార్, మానాజీ, లక్ష్మణ్, రవీందర్, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని జోన్ వార్తలు 12వ పేజీలో

చాడకు ఘన స్వాగతం



మందమర్రి: స్వాగతం పలుకుతున్న నాయకులు

మందమర్రి: జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రికి వచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ పక్ష నేత చాడ వెంకటరెడ్డిని గురువారం ఆ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలోని పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటీయూసీ కార్యాలయం వద్ద నాయకులు స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్, నాయకులు వెంకన్న, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి సలెంద్ర సత్యనారాయణ, భీమనాదుని సుదర్శన్, సాయిలు పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్: పేదల సంక్షేమాన్ని పట్టించుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు బెల్లంపల్లికి వెళ్తున్న చాడకు ఆర్‌కేపీలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. జిల్లా కార్యదర్శి కలవేన శంకర్, పట్టణ, మండల కార్యదర్శులు మిట్టపెల్లి శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, ఇప్పకాయల లింగయ్య, వనం సత్యం, నక్కవెంకటస్వామి, గంగిరెడ్డి, సాంబయ్య, కమలమ్మ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

చెన్నూర్: పట్టణంలోని సేజ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థులు బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ దాగం శంకర్‌రావు తెలిపారు. 10 ఏళ్లలోపు బాలుర, బాలికల విభాగం 600 మీటర్ల పరుగుపందెంలో ఎం.వర్షిణి, బంగారు, ఆర్.సాయివీరా బంగారు, సాయిశృతి రజతం, లాంగ్‌జంప్‌లో సుజల్ బంగారు, 14 ఏళ్ల బాలుర విభాగంలో 800 మీటర్ల పరుగుపందెంలో గణేశ్ రజత పతకాలు సాధించారన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఎండీ పులి కిశోర్‌కుమార్, చంద్రశేఖర్, పీఈటీ సి.మనోహర్, వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ అభినందించారు.



ఎంపికైన విద్యార్థులతో ప్రిన్సిపాల్, సిబ్బంది

సాక్షి
మీరు వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు, వ్యాపార, ఉద్యోగ ప్రకటనలు, బహిరంగ ప్రకటనలు మొదలగు అన్ని రకాల ప్రకటనలు సాక్షి దినపత్రిక మరియు సాక్షి టివీలో ఇవ్వదలుచుకుంటే సంప్రదించండి.
9951602823

మన చెన్నూర్ 12
సాక్షి మంచిర్యాల
శుక్రవారం । జనవరి । 5 । 2018



వెండితెర



మంచిర్యాలలో..
శ్రీవెంకటేశ్వర– హలో
ఏషియన్ శ్రీనివాస – ఎంసీఏ, (మిడిల్ క్లాస్ అబ్బాయి)
లక్ష్మి – టైగర్ జిందా హై
మయూరి – విక్రం 10
తిరుమల(స్క్రీన్–1)(సీసీసీ)– హలో
దేవి(స్క్రీన్–2)(సీసీసీ) – ఎంసీఏ, (మిడిల్ క్లాస్ అబ్బాయి)

మున్సిపల్‌లో రికార్డులు పరిశీలన



రికార్డులు పరిశీలిస్తున్న సభ్యులు

మందమర్రి: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపల్ కార్యాలయంలో కేంద్ర తనిఖీ బృందం సభ్యులు రికార్డులు పరిశీలించారు. రికార్డులతోపాటు పట్టణంలోని నాలుగు వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. స్థానికుల అభిప్రాయాల్ని సేకరించారు. రికార్డుల్లో వెల్లడించినట్లు లబ్ధిదారులు వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న తీరు, మంజూరైన నిధుల విషయాల్ని సేకరిస్తున్నారు. కేంద్రంలోని హౌజింగ్ అండ్ అర్బన్ అఫీసీయేన్సీ నుంచి వచ్చిన సెంట్రల్ మినిస్ట్రీ సీనియర్ అధికారి సునీల్‌కుమార్ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాల్ని సేకరించామన్నారు. అనంతరం రికార్డుల పరిశీలనను కేంద్రానికి నివేదిస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ సమ్మన్న, మేనేజర్ గంగాధర్, డీఈ ప్రసాద్, ఏఈ అచ్యుత్, శానిటరీ అధికారి భుజంగరావు ఉన్నారు.

పేదల సమస్యలు పట్టవా ?

భీమారం: పేదల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని కాంగ్రెస్ నాయకుడు బోడ జనార్దన్ ఆరోపించారు. మండలంలోని నర్సింగాపూర్ (బి)గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలను, పేదల సంక్షేమాన్ని కేసీఆర్ విస్మరించారన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి పట్టింపులేదన్నారు. అనంతరం యువకులు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. నాయకులు లక్ష్మణ్, తిరుపతి, రాంచంద్రారెడ్డి, ఆవిడపు వెంకటస్వామి, అనపర్తి రమేష్, ప్రభాకర్ పాల్గొన్నారు.

చాకలి పోరుగర్జన సభ విజయవంతం చేయండి

చెన్నూర్: హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో ఈనెల 7న తలపెట్టిన చాకలి పోరుగర్జన బహిరంగసభ విజయవంతం చేయాలని తెలంగాణ రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకటరాజం పిలుపునిచ్చారు. రజకులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు.

పీఈటీని సన్మానించిన ఎమ్మెల్సీ



మల్లేశ్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్సీ

కోటపల్లి: మండలంలోని దేవులవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఈటీ దాసరి మల్లేశ్‌ను గురువారం ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ సన్మానించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ వ్యాయామ విద్యాసదస్సులో పాల్గొన్న మల్లేశ్‌ను ఎమ్మెల్సీ అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, మంచిర్యాల జిల్లా అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ రాములు, సెజ్‌సూల్ డైరెక్టర్లు పులి కిశోర్, పులి చంద్రశేఖర్, హెచ్ఎం సురేష్ పాల్గొన్నారు.

బెల్టుషాపులు ఎత్తేయాలని వినతి

రామకృష్ణాపూర్: క్యాతనపల్లి పంచాయతీ పరిధిలో ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులను ఎత్తేయాలని కోరుతూ సీపీఐ నాయకులు బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐని గురువారం వినతిపత్రం అందించారు. 24 గంటలు బెల్టుషాపులు తెరిచి ఉండటం వల్ల యువత మద్యానికి బానిసై ప్రమాదాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. పట్టణ, మండల కార్యదర్శులు మిట్టపల్లి శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, అక్బర్‌అలీ, ఇప్పకాయల లింగయ్య ఉన్నారు.

పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ

కోటపల్లి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో పీఆర్టీయూ నూతన క్యాలెండర్, డైరీని ఎంఈవో జగన్‌తో కలిసి పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ ఆవిష్కరించారు. అనంతరం చెన్నూర్ రూరల్ సీఐ బొల్లం రమేశ్‌కు పీఆర్టీయూ డైరీని అందజేసి నూతన శుభాకాంక్షలు తెలిపారు. మండల అధ్యక్షుడు అంజన్‌కుమార్, జనరల్ సెక్రటరీ కుమారస్వామి, జిల్లా కార్యదర్శి శంకర్, బాపు, పవన్, నాగేష్ పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కు అందజేత

జైపూర్: మండలంలోని షెట్‌పల్లి గ్రామానికి చెందిన ఎన్.శంకర్ అనారోగ్యానికి గురికాగా అతడికి సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా మంజూరైన రూ.36వేల చెక్కును గురువారం స్థానిక టీఆర్ఎస్ నాయకులు మేడి తిరుపతి, మేడి రవి, అన్నం వెంకన్న, శేఖర్ అందజేశారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సహకారంతో శంకర్‌కు సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా చెక్కు మంజూరైనట్లు తెలిపారు.

లంబాడాలను తొలగించాలి

- తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్



మందమర్రిరూరల్: సీనియర్ అసిస్టెంట్ అంజమ్మకు వినతిపత్రం ఇస్తున్న ఆదివాసీ నాయకులు

కోటపల్లి: ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి జేక శేఖర్ డిమాండ్ చేశారు. గురువారం మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదేళ్ల నుంచి లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల అల్లర్లను నియంత్రించలేక ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీ చేయడం చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఎస్టీ జాబితా నుంచి ఆదివాసీలను వేరుచేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సెగం బాపు, ఆదివాసీ విద్యార్థి జిల్లా ప్రధాన కార్యదర్శి బొయిని నగేష్, మన్నెవార్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజన్న, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు రమేష్, నాయక్‌పోడు మండల అధ్యక్షుడు బాపు, ఉపాధ్యక్షులు చంద్రయ్య, సమ్మయ్య పాల్గొన్నారు.

భీమారం: ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జిల్లా సంఘం నాయకుడు గంజి రాజన్న, నాయకపోడ్, కోయ, మన్నెవార్ కుల సంఘాలతో కలిసి గురువారం తహసీల్దార్ భూమేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. నాయకులు రవి, శ్రీనివాస్, రాజేశ్, శిడం బాపు, పెద్దల బాపు, బక్కన్న పాల్గొన్నారు.

జైపూర్/మందమర్రిరూరల్: రాష్ట్రంలో ఆదివాసీలకు భద్రత లేకుండా పోయిందని, ప్రభుత్వం వలస లంబాడాలను ప్రోత్సహిస్తోందని ఆదివాసీ నాయక పోడ్ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండం రామస్వామి, జిల్లా అధ్యక్షుడు గంజి రాజన్న, జిల్లా నాయకుడు పెద్ది రాజన్న ఆరోపించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం తహసీల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నాయకులు భూనేని శ్రీనివాస్, తైనేని రవి, ఇరుమల్ల రాజేశ్, కూన శ్రీనివాస్, రఘు, రవి, శ్రావణ్, నవీన్, సాయి, రాజ్‌కుమార్, సమ్మయ్య, రాయమల్లు, ల్లోష్, తిరుపతి, శ్రీనివాస్, అరుణ్ కుమార్, శ్యాం ఉన్నారు.

అంబులెన్సు అందుబాటులో ఉంచాలి



ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

చెన్నూర్: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అంబులెన్సు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణకు బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జి అలంపల్లి రాజన్న ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ మండలంతో పాటు కోటపల్లి, వేమనపల్లి మూడు మండలాలకు చెందిన రోగులు చికిత్స నిమిత్తం ఇక్కడి వస్తే ఎమర్జెన్సీలను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నారని తెలిపారు. మంచిర్యాలకు తీసుకెళ్లేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్, జిల్లా వైద్యాధికారి వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కార్యదర్శి పొతర్ల నాగరాజు, పట్టణ అధ్యక్షులు గౌడికార్ కృష్ణ, రాజన్న, శ్రీకాంత్, రమేష్ పాల్గొన్నారు.

అక్రమంగా గిరిజన భూములు కబ్జా



మాట్లాడుతున్న బోడ జనార్దన్

మందమర్రి: ప్రజాప్రతినిధుల అండతోనే మండల పరిధిలోని గిరిజనుల భూములు కబ్జాకు గురవుతున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బోడ జనార్దన్ ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ నార్లాపూర్ గ్రామంలో కూల లచ్చుమల్లుకు చెందిన సర్వే నంబర్ 378/2, 387, 387/1.2లలో నాలుగెకరాల భూమి కబ్జాకు గురైందన్నారు. గ్రామానికి చెందిన గోపతి నారాయణ అనే వ్యక్తి రామకృష్ణాపూర్‌కు చెందిన సారంగం అనే వ్యక్తికి భూమి అమ్మినట్లు తెలిపారు. సారంగం కొన్న భూమి ఎక్కడ ఉందో తెలియక లచ్చుమల్లు భూమిలోకి వచ్చాడని పేర్కొన్నారు. సారంగం కబ్జాలోకి వచ్చిన భూమికి ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దగ్గర ఉండి ప్రహరీ పనులు చేస్తున్నారని ఆరోపించారు. కబ్జా చేస్తున్న భూములను గిరిజనులకు అప్పగించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మందమర్రిలో పుట్టి ఇక్కడే ఉద్యోగం చేసి 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నన్ను స్థానికుడివి కాదనడం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అవివేకానికి నిదర్శనమన్నారు. నాయకులు రవీందర్‌రావు, రాజమొగిలి, గాజుల ప్రతాప్ పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో నాయకులు

మందమర్రి: మందకృష్ణ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ మాదిగలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పట్టణ అధ్యక్షుడు జీడి సారంగం ఆరోపించారు. అనుమతులు లేకుండా నిరసనలు చేపట్టొద్దని పట్టణ ఎస్సై భాస్కర్‌రావు తెలిపారు.

మందమర్రిరూరల్: ఎమ్మార్పీఎస్ నాయకులను అరెస్ట్ చేయడం సరికాదని మండల అధ్యక్షుడు వాసాల సంపత్ మాదిగ అన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. నిర్మల, స్వరూప, లక్ష్మి, భాగ్యలక్ష్మి, రవి, రమేష్, తిరుపతి ఉన్నారు.

సాక్షి పాఠక మహాశయులకు విజ్ఞప్తి
మీకు సాక్షి దినపత్రిక అందడంలో ఏమైనా ఇబ్బందులున్నా లేక సాక్షి కి బదులుగా ఇతర దినపత్రికలు వేస్తున్న యెడల క్రింది ఫోన్ నంబర్లకు ఉ. 7-00 గం.ల నుండి రా. 8-00 గం.ల లోపు తెలుపగలరు. వెంటనే తగు చర్యలు తీసుకోబడును.
చెన్నూర్
ఎన్.రాజేశం, A.C.O., MNCL - 9705966687
ఎం.సంపత్‌కుమార్, SR (BPL.) - 9491687848
టోల్‌ఫ్రీ నం. 1800 270 1083

(Dwaraka) https://t.me/telugudailynews




అక్కడ అలా..ఇక్కడ ఇలా

- పాఠశాల స్థలాల్లో ట్యాంక్ నిర్మాణాలు
- కొత్తగూడెం పాఠశాలలో భూ కేటాయింపు
- కల్మలపేటలో ఎస్ఎంసీ అభ్యంతరం
- డీఈవో వద్దకు పంచాయితీ



కొత్తగూడెం పాఠశాల వద్ద పనులు



హెచ్ఎంకు డీఈవో జారీ చేసిన లేఖ

వేమనపల్లి: మండలంలో చేపడుతున్న మిషన్‌భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనుల్లో రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో పాఠశాలలు, వాటి స్థలాలు సమిధలవుతున్నాయి. విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందన్న ఒకే ఒక కారణంతో కొన్ని చోట్ల నిర్మాణాలు చేపడుతుండగా మరికొన్ని చోట్ల అడ్డుకుంటున్నారు. మొత్తంగా రాజకీయ నాయకుల ప్రయోజనాలే ముఖ్యమవుతున్నాయి.

మండలంలోని కల్మలపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి స్థల కేటాయింపు రాజకీయంగా మారింది. ఇక్కడున్న రెండెకరాల స్థలంలో ట్యాంక్ నిర్మాణానికి ఎస్ఎంసీ స్థలం కేటాయించడం లేదు. అదే నీల్వాయి కొత్తగూడెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో గుంట స్థలంలోనే ట్యాంక్ నిర్మాణానికి అనుమతిచ్చారు. ఈ విషయమై డీఈవో రవికాంత్‌రావ్ గత నెల 13న స్థలం ఇవ్వాలని పాఠశాల హెచ్ఎంకు లేఖ రాశారు. తీర్మానం చేసి భూమి కేటాయింపు చేపట్టాల్సిన ఎస్ఎంసీ అభ్యంతరం తెలిపింది.

గతేడాది మిషన్ భగీరథ పథకం కింద నీల్వాయి పంచాయతీ శివారులో ఉన్న కల్మలపేట, కొత్తగూడెంకు రూ.16 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామంలో ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిర్మించాలి. పంచాయతీ స్థలాలు, దాతలను ఆశ్రయించకుండా నాయకులు పాఠశాలలపై పడ్డారు. దీంతో సమస్య వచ్చి పడింది.

ఆధిపత్యం కోసమే...

అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల ఆధిపత్యం కోసమే కల్మలపేటలో వాటర్ ట్యాంక్ పనులకు అనుమతించడం లేదని స్థానికులు తెలుపుతున్నారు. స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్‌ల అనుయాయులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. సర్పంచ్ వర్గానికి కొత్తగూడెం పాఠశాల ఆవరణలో వాటర్‌ట్యాంక్ నిర్మించడానికి అక్కడి హెచ్ఎం, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు అభ్యంతరం తెలపడం లేదు. కల్మలపేటలో మాజీ సర్పంచ్ వర్గానికి మాత్రం అడ్డంకిగా మారింది. ఈ వ్యవహారంపై ఒక వర్గం జిల్లా విద్యాశాఖాధికారికి సైతం ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు నీటి వసతి ఉంటుందనే ఉద్దేశంతో డీఈవో స్థలం కేటాయించాలని పాఠశాల హెచ్ఎంకు లేఖ జారీ చేశారు. సమస్యను కొలిక్కి తేవలసిన ఎంఈవో ఎస్ఎంసీ కమిటీకే తుది నిర్ణయం అప్పగించారు.

డీఈవో ఆదేశాలు నిజమే

కల్మలపేట పాఠశాల ఆవరణలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని డీఈవో ఆదేశించించారు. అక్కడి హెచ్ఎం, ఎస్ఎంసీ సమావేశం అయి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎస్ఎంసీ వారు ఒప్పుకోవడం లేదని హెచ్ఎం తెలుపుతున్నారు. అదే విషయమై తీర్మానంతో డీఈవోకు లేఖ పంపాలని సూచించా.

-తిరుపతిరెడ్డి, ఎంఈవో

కేటాయింపు కమిటీ ఇష్టం

స్థలం కేటాయింపు అంశం ఎస్ఎంసీ ఇష్టం. కమిటీ సభ్యులు వాటర్ ట్యాంక్ నిర్మాణం అవసరం లేదంటున్నారు. పాఠశాల ఆవరణలోనే పక్కన ఉన్న కేతనపల్లి నీరందించే వాటర్‌ట్యాంక్ ఉంది. ఇక్కడ నీటి సమస్య లేదు. ఎస్ఎంసీ అభ్యంతరం తెలిపే తీర్మానం లేఖను డీఈవోకు అందజేశాం.

- మహేందర్,కల్మలపేట హెచ్ఎం

నిరుపయోగంగా మరుగుదొడ్డి



నిరుపయోగంగా ఉన్న మోడల్ మరుగుదొడ్డి

తాండూర్: స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మించిన మోడల్ మరుగుదొడ్డి నిరుపయోగంగా మారింది. నీటి సమస్య కారణంగా దీనిని వినియోగించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఇలా అయితే స్వచ్ఛ లక్ష్యం నెరవేరడం ఎలా అని ఇటువైపు వచ్చే వారు అంటున్నారు. మరుగుదొడ్డి ఉపయోగంలోకి తీసుకువస్తే కార్యాలయానికి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

వాట్సప్ చేయండి..

మీ ప్రాంతంలో ఉన్న సమస్యను, దానికి సంబంధించిన ఫొటోను మాకు వాట్సప్‌లో షేర్ చేయండి. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉందో రాయండి. వాటిని ప్రచురించి సమస్య పరిష్కారానికి 'సాక్షి' కృషి చేస్తుంది. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాం.

మా ఫోన్ నంబర్ : 9701909596

న్యూస్ బాక్స్

ఐఎస్ఎల్ చెక్కులు అందజేత

కాసిపేట: మండలంలోని కాసిపేట పంచాయతీలో ఐఎస్ఎల్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు గురువారం చెక్కులు పంపిణీ చేశారు. 45 మందికి రూ.6వేలు చొప్పున అందజేసినట్లు సర్పంచ్ నీల తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ ఈవో అక్తర్, అగ్ని సత్యం, కారోబార్ రమేశ్, బాపు తదితరులున్నారు.

ఇంటి పన్ను చెల్లించాలి

నెన్నెల: మండలంలోని వివిధ గ్రామపంచాయతీల ప్రజలు ఇంటి పన్ను చెల్లించి సహకరించాలని ఈవోపీఆర్డీ వేణు, కార్యదర్శి పద్మనాభం కోరారు. మండల కేంద్రంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ మార్చి 31 వరకు ఇంటి పన్నులు చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని కోరారు. బిల్లులు చెల్లిస్తేనే అభివృద్ధి పనులు చేసుకోవచ్చని, బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు

తాండూర్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష పడినట్లు మాదారం ఎస్సై రాములు గురువారం విలేకరులతో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం సేవించి వాహనం నడిపిన కొండ చిరంజీవి, చబీల్‌దాస్ జగ్గే, రాయిసిడాం కృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. గురువారం కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ ప్రసాద్ నిందితులకు నాలుగు రోజులు జైలు శిక్ష విధించినట్లు వెల్లడించారు.

7న చాకలి పోరుగర్జన సభ

భీమిని: ఈనెల 7న హైదరాబాద్‌లో చాకలి ఐలమ్మ పాదయాత్ర ముగింపు, పోరు గర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సంఘం కన్నెపల్లి మండల యూత్ అధ్యక్షుడు కొత్తకొండ తిరుపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో హాజరయి విజయవంతం చేయాలని కోరారు.

మరిన్ని జోన్ వార్తలు 12వ పేజీలో

అవినీతి నిర్మూలనలో భాగస్వాములు కావాలి

- ఎమ్మెల్యే చిన్నయ్య

బెల్లంపల్లి: అవినీతి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య(టీజేవైఎఫ్) ఆధ్వర్యంలో పట్టణంలోని వైశ్య భవన్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా చైతన్యంతో అవినీతిని నిర్మూలించవచ్చన్నారు. సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యంత పారదర్శకమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. అవినీతికి తావులేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జాగృతి యువత ప్రజా చైతన్యానికి తోడ్పడాలని సూచించారు. కార్యక్రమంలో లండన్ టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రమేశ్, టీజేవైఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వి.శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు మనోజ్ భరత్, కార్యదర్శి కె.శివప్రసాద్, అధికార ప్రతినిధి సాయి ప్రసన్న, జిల్లా కార్యదర్శి భరత్ చంద్ర, పట్టణ అధ్యక్షుడు ఉమేష్ తదితరులున్నారు.



మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిన్నయ్య

ఘనంగా అంధుల దినోత్సవం

కాసిపేట: ప్రపంచ అంధుల దినోత్సవాన్ని సోమగూడెంలో గురువారం ఘనంగా నిర్వహించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడు పెద్దపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు పోలగాని తిరుపతి, నాయకులు బోగె పోశం, సతీష్, రాజమల్లు, శ్రీనివాస్, రాజు, సురేందర్, సత్యం తదితరులున్నారు.

ఆర్థిక సాయం అందజేత

భీమిని: అంతర్జాతీయ యోగా పోటీలకు ఎంపికైన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని నానుబాయికి ఉపాధ్యాయులు గురువారం ఆర్థిక సాయం అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు సుధాకర్, శివరామకృష్ణ రూ.5వేలు సాయంగా అందించారు. థాయిలాండ్‌లో జరిగే అంతర్జాతీయ యోగా పోటీల్లో నానుబాయి పాల్గొంటుందని వారు తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

లోకల్ వాయిస్

ఎల్లమ్మ భూములు అన్యాక్రాంతం



వేమనపల్లి: అన్యాక్రాంతమైన రాజారం రేణుకాఎల్లమ్మ దేవస్థాన భూములు స్వాధీనం చేసుకోవాలి. తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన దశావతార విగ్రహాలు అక్కడున్నాయి. ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. కొందరు ఆక్రమించుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు.

- ఖత్రోజ బాపు

బైపాస్ ఏర్పాటు చేయాలి



డబుల్‌రోడ్డు పనుల్లో భాగంగా గ్రామాల్లో సీసీ నిర్మించే ముందు బైపాస్‌రోడ్డు ఏర్పాటు చేయాలి. మల్లంపేట, గొర్లపల్లి గ్రామాల్లో డబుల్ రోడ్డు పనులు నిర్మిస్తున్నారు. దీంతో వాహనాలు వెళ్లలేక పోతున్నాయి. ఆర్టీసీ బస్ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.

- అంది మహేష్

సాక్షి
మీరు వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు, వ్యాపార, ఉద్యోగ ప్రకటనలు, బహిరంగ ప్రకటనలు మొదలగు అన్ని రకాల ప్రకటనలు సాక్షి దినపత్రిక మరియు సాక్షి టీవీలో ఇవ్వదలుచుకుంటే సంప్రదించండి.
9010299065

(Dwaraka) https://t.me/telugudailynews



హలో
రామకృష్ణ (బెల్లంపల్లి)
11.15, 2.15, 6.15, 9.15
ఎంసీఏ
బాలాజీ (బెల్లంపల్లి)
11.15, 2.15, 6.15, 9.15
ఎంసీఏ
వెంకటరమణ
(కాగజ్‌నగర్)11.00,2.00,
6.00, 9.00

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

• ఏసీపీ బాలుజాదవ్



బోర్‌కు మరమ్మతులు చేయిస్తున్న పోలీసులు



మాట్లాడుతున్న ఏసీపీ బాలుజాదవ్

కాసిపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు కృషి చేస్తారని ఏసీపీ బాలుజాదవ్ పేర్కొన్నారు. దేవాపూర్ స్టేషన్ పరిధిలోని మారుమూల గ్రామాలు కుర్రెఘడ్, సోనాపూర్, మద్దిమాడ, గట్రావుపల్లిలో గురువారం ఆయన పర్యటించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వివిధ సమస్యల పరిష్కారానికి ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాలకు గిరిజనులను పోలీసులు తీసుకొచ్చారు. కుర్రెఘడ్‌కు చెందిన 20మందికి ఓటరు కార్డులు లేకపోవడం, మద్దిమాడ, గట్రావుపల్లి తదితర గ్రామాల గిరిజనులకు పింఛన్లు రాకపోవడం, రేషన్‌కార్డులు లేకపోవడం, ఆధార్ కార్డుల్లో తప్పులు తదితర అంశాలపై తీసుకువచ్చి కారణాలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు.

చేతిపంపులకు మరమ్మతులు..

మండలంలోని పల్లంగూడ పంచాయతీ బుగ్గగూడలో చెడిపోయిన మూడు చేతి పంపులకు పోలీసులు మరమ్మతు చేయించారు. ప్రాథమిక పాఠశాల ఎదుట వంద ట్రాక్టర్ల మట్టిపోయించి లెవెల్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి పోలీసులు ముందుంటారన్నారు. సీపీ ఆదేశానుసారం మారుమూల గ్రామాల్లో సమస్యల పరిష్కారం, అవగాహన కార్యక్రమాలు కల్పించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపిస్తామని తెలిపారు. అమాయక గిరిజనులు, యువకులు అనవసర పుకార్లు నమ్మి గొడవల్లో తలదూర్చి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో మందమర్రి సీఐ రాంచందర్‌రావు, దేవాపూర్, కాసిపేట ఎస్సైలు శ్రీకాంత్, సతీష్ తదితరులున్నారు.

సావిత్రిబాయి పూలేకు నివాళులు

వేమనపల్లి: మండలంలోని కేతనపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. డీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ మండల అధ్యక్షుడు సతీష్, ప్రధానకార్యదర్శులు ప్రతాప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

క్రీడాకారులను తప్పుదోవ పట్టిస్తున్నారు

బెల్లంపల్లి: మాస్టర్ అథ్లెటిక్స్ అసోషియేషన్ పేరుతో కొందరు క్రీడాకారులను మోసం చేస్తున్నారని అసోషియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కటకం రఘు, ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె.రాజమహ్మద్, కోశాధికారి యాదండ్ల భాస్కర్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 30 ఏళ్ల క్రితం వెటరన్ మాస్టర్స్, వెటరన్ అథ్లెటిక్స్ అసోషియేషన్ ఏర్పాటయిందని తెలిపారు. కానీ నాలుగేళ్ల క్రితం తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోషియేషన్ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసి క్రీడాకారులు, ప్రజల ను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఆ సంఘంతో తమకు సంబంధం లేదని, క్రీడాకారులు, ప్రజలు గమనించాలని కోరారు.

టీయూటీఎఫ్ డైరీ ఆవిష్కరణ

కాసిపేట: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో టీయూటీఎఫ్ నూతన సంవత్సర డైరీలను గురువారం జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, ఎంఈవో దామోదర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి ప్రేంరావు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు, ఉపాధ్యాయుల హక్కుల సాధనలో నిరంతర పోరాటం చేస్తామన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి శంకర్, మండలాధ్యక్షుడు నారాయణ, మల్లేష్, లక్ష్మణ్, భీమయ్య తదితరులున్నారు.

అలరించిన ముగ్గుల పోటీలు



ముగ్గులు వేస్తున్న విద్యార్థులు

తాండూర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విప్రో (సంతూర్) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని విద్యాభారతి విద్యాసంస్థల ఆవరణలో గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విద్యాభారతి జూనియర్, డిగ్రీ, విజ్ఞాన భారతి జూనియర్ కళాశాల విద్యార్థులు 140 మంది పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. జి. సౌజన్య (ప్రథమ), ఇ.సుప్రియ (ద్వితీయ), జి.స్వాతి (తృతీయ)తో పాటు మరో 10 మంది కన్సలేషన్ బహుమతులు కైవసం చేసుకున్నారు. కార్యక్రమంలో విద్యాభారతి విద్యాసంస్థల డైరెక్టర్ సురభి శరత్‌కుమార్, విప్రో సంస్థ జీఎస్‌వో శ్రీకుమార్, ఎస్‌ఎస్‌ఎం రమేశ్, డిస్ట్రిబ్యూటర్ సంతోష్, ప్రిన్సిపాల్‌లు మేకర్తి తిరుపతి, సతీష్, అధ్యాపకులు పాల్గొన్నారు.

‘ప్రాణహిత– చేవెళ్ల’ ముంపు భూములు పరిశీలన



భూములు పరిశీలిస్తున్న అధికారులు

నెన్నెల: మండలంలోని జంగాల్‌పేట శివారులో ప్రాణహిత– చేవెళ్ల కాలువ పనుల్లో ముంపుకు గురైన భూములను ఇరిగేషన్ అధికారులు గురువారం పరిశీలించారు. పరిహారం అందని నిర్వాసితులు దరఖాస్తులు చేసుకోవడంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2012లో ముంపు భూములను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రైతుల వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో పరిహారం చెల్లింపుకు ఇంత సమయం పట్టిందని పేర్కొన్నారు. పట్టాదారు ఒకరుంటే కాస్తుదారులు మరొకరు కావడం, ఇలా వేర్వేరుగా ఉండడంతో పరిహారం అందించలేకపోయామని అధికారులు వెల్లడించారు. జంగాల్‌పేట శివారులో 9 మంది, ఖర్జీ శివారులో 11 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరందరికి త్వరలోనే న్యాయపరమైన పరిహారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పరిశీలనలో ప్రాజెక్టు ఇరిగేషన్ జేఈ తిరుపతి, మండల సర్వేయర్ సుధాకర్, స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ పోచయ్య తదితరులున్నారు.

లంబాడాలను తొలగించాలని వినతి

కాసిపేట: ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని కోరుతూ ఆదివాసీ సంఘాల నాయకులు గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కాసిపేటలో తహసీల్దార్ సతీష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. లంబాడాలకు ఎస్టీ కుల ధ్రువీకరణతో పాటు, ఏజెన్సీ పత్రాల జారీ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆడె జంగు, తుడుందెబ్బ మండల ప్రధానకార్యదర్శి భూనేని రాజు, నాయకులు కోడప అనంతరావు, వసంతరావు, బాబురావు, అచ్యుతరావు, రాజేశ్ తదితరులున్నారు.

బెల్లంపల్లి: పట్టణంలోని ఆదివాసీ కొలవార్(మన్నెవార్) సేవా సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు కె.భీమయ్య, శైలజ, నాయిని సాంబయ్య, భీమయ్య తదితరులున్నారు.

తాండూర్: మండల కేంద్రంలో తహసీల్దార్ రామచంద్రయ్యకు ఆదివాసీ సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎంపీటీసీ సిరంగి శంకర్, తుడుందెబ్బ మండల నాయకులు మడావి అమృతరావు, గవుడే మల్లయ్య, గొలిశెట్టి బాపు, ఎలిగేటి రమేశ్, గాట్ల నర్సయ్య, తదితరులున్నారు.

కిడ్నీ బాధితుడికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం



సాయం అందజేస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య

బెల్లంపల్లి/నెన్నెల: నెన్నెల మండలం జెండా వెంకటాపూర్‌కు చెందిన కిడ్నీ బాధితుడు తాళ్లపల్లి బానేష్ వైద్యం కోసం మ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆర్థిక సాయం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో బానేష్ భార్య కళావతికి రూ.10 వేలు అందజేశారు. బానేష్ రెండు కిడ్నీలు కోల్పోయి మంచం పట్టడంతో ఎమ్మెల్యే చిన్నయ్య సానుకూలంగా స్పందించి సాయం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సురేష్, నాయకులు రాజు, భీమాగౌడ్ తదితరులున్నారు.

సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి

• బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రామకృష్ణ



బెల్లంపల్లిలో మాట్లాడుతున్న నాయకులు

బెల్లంపల్లి/నెన్నెల: సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.రామకృష్ణ అన్నారు. పట్టణంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రకటించి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు, దళితులు సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర పర్యావరణ సెల్ సంయుక్త కార్యదర్శి కె.భాస్కర్, పట్టణ అధ్యక్షుడు డి.సోమశేఖర్, నాయకులు ఎం.శ్రీనివాస్, అరుణ్, రాజేశ్, నరేందర్ పాల్గొన్నారు.

నెన్నెలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్టీఐ సెల్ అసెంబ్లీ కన్వీనర్ ముడిమడుగుల శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షుడు సైలేందర్ సింగ్, జాడి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్వ్యూ
గిరిజనులకు అండగా పోలీసులు

అంశం : ఫ్రెండ్లీ పోలీసింగ్
బాలుజాదవ్, ఏసీపీ, బెల్లంపల్లి



కాసిపేట: గిరిజనుల సమస్యల పరిష్కారంలో పోలీసులు అండగా ఉంటారని బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ తెలుపుతున్నారు. ఏ శాఖకు సంబంధించిన సమస్య అయినా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొంటున్నారు. గిరిజన గూడాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై ‘సాక్షి’ ఆయనను పలకరించింది.

సాక్షి: గిరిజనులకు పోలీసుశాఖ తరుపున సాయం.?

ఏసీపీ: గిరిజనులకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు కృషి చేస్తాం.

సాక్షి: ఎలాంటి సమస్యలకు ప్రాధాన్యత ఇస్తున్నారు?

ఏసీపీ: ఆదివాసీ గ్రామాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకు అందడం లేదో గుర్తించి సంబంధిత శాఖ అధికారుల ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నాం.

సాక్షి: ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏవిధంగా ఉంది?

ఏసీపీ: కమిషనర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పింఛన్, భూసమస్య, తదితర అంశాలపై ప్రత్యేకదృష్టి పెట్టాం. అధికారుల వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది. గ్రామాల్లో సంఘ విద్రోహ శక్తులకు అవకాశం కల్పించకుండా ఏవిషయమైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు. పుకార్లు, రెచ్చగొట్టె వాఖ్యలతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోని ఇబ్బందులు పడవద్దని అవగాహన కల్పిస్తున్నాం.

సాక్షి పాఠక మహాశయులకు విజ్ఞప్తి


మీకు సాక్షి దినపత్రిక అందడంలో ఏమైనా ఇబ్బందులున్నా లేక సాక్షి కి బదులుగా ఇతర దినపత్రికలు వేస్తున్న యెడల క్రింది ఫోన్ నంబర్లకు ఉ. 7-00 గం.ల నుండి రా. 8-00 గం.ల లోపు తెలుపగలరు. వెంటనే తగు చర్యలు తీసుకోబడును.

బెల్లంపల్లి
ఎన్.రాజేశం, A.C.O., MNCL - 9705966687
ఎం.సంపత్‌కుమార్, SR (BPL.) - 9491687848
టోల్‌ఫ్రీ నం. 1800 270 1083

(Dwaraka) https://t.me/telugudailynews

(Dwaraka) https://t.me/telugudailynews

క్రీడల వల్లే ఉద్యోగం



క్రీడలపై చిన్ననాటి నుంచి ఆసక్తితో ప్రతీరోజు ప్రాక్టీస్ చేసేవాడిని. హ్యామర్‌త్రోలో పలుమార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. క్రీడల్లో ప్రతిభను చాటినందుకు స్పోర్ట్స్ కోటా కింద నాకు రైల్వేలో ఉద్యోగం కూడా వచ్చింది. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్‌లో ఛీఫ్ బుకింగ్ క్లర్క్‌గా పనిచేస్తున్నా. ఈ రోజు హ్యామర్‌త్రోలో 45 వయసు విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించడం ఆనందంగా ఉంది. గత మూడేళ్లుగా వరుసగా బహుమతులు సాధిస్తున్నా.

- దేవేందర్ సింగ్, హైదరాబాద్


అదృష్టంగా భావిస్తున్నా..



వెటరన్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతీ ఏటా ఆడుతున్నా. రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడడం అదృష్టంగా భావిస్తున్నా. లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగులో 55 వయసు విభాగంలో పోటీలో తలపడుతున్నాను. గతేడాది హర్డిల్స్‌లో లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ సాధించాను. నేను రైల్వేస్‌లో సీబీసీగా పనిచేస్తున్నా.

- సంతానం, రైల్వే ఉద్యోగి, సికింద్రాబాద్

95 ఏళ్ల వయసులోనూ..



రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. 95 ఏళ్ల వయసులోనూ పోటీల్లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతీరోజూ క్రమం తప్పకుండా వాకింగ్, రన్నింగ్ చేస్తూ ఉంటా. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొన్నాను. ఈ రోజు 95 వయసు విభాగం 5 కిలోమీటర్ల వాక్‌లో నాకు గోల్డ్ మెడల్ రావడం సంతోషంగా ఉంది.

- కత్తెరశాల కొమురయ్య, ఖిల్లా వరంగల్

అవార్డు లభించింది



పోటీలను నిరంతరం నిర్వహిస్తేనే పోటీతత్వం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీనియర్ క్రీడాకారులను ప్రోత్సాహించాలి. నేను వెటరన్స్ రాష్ట్రస్థాయి పోటీల్లోనే కాక జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఇప్పటివరకు 10 గోల్డ్‌మెడల్స్ సాధించా. స్వాతంత్ర్య ఉద్యమకారుడిగా, క్రీడాకారుడిగా నన్ను గుర్తించిన కేంద్రం అవార్డును కూడా అందచేసింది.

- బి.శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్, రాష్ట్రపతి సన్మాన గ్రహీత

అథ్లెటిక్స్ సంబరం



క్రీడాకారుడికి మెడల్‌ను అందజేస్తున్న ప్రజాప్రతినిధులు

ఖేల్

- **అట్టహాసంగా రాష్ట్రస్థాయి వెటరన్ అథ్లెటిక్స్ పోటీలు**
- **ప్రారంభించిన విప్ ఓదెలు, అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి**
- **తరలివచ్చిన క్రీడాకారులు, అభిమానులు**

రామకృష్ణాపూర్(చెన్నూర్): రామకృష్ణాపూర్‌లో క్రీడా సంబరం అంబరాన్నంటింది. రాష్ట్రస్థాయి వెటరన్ అథ్లెటిక్ పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండ్రోజుల పాటు జరిగే ఈ పోటీలకు తెలంగాణ నుంచి అన్ని జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ జిల్లాల జట్లు గౌరవ వందనాన్ని సమర్పించాయి. క్రీడాకారుల మార్చ్‌ఫాస్ట్ ఆకట్టుకుంది. స్వాగత తోరణాలు, క్రీడా పతాకాలతో ఠాగూర్ స్టేడియం కళకళలాడింది. వివిధ జిల్లాల కెప్టెన్‌లచే ప్రతిజ్ఞ చేయించిన అనంతరం పోటీలను ప్రారంభించారు.

ఉత్సాహంగా మొదటి రోజు..

రెండు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి వెటరన్ అథ్లెటిక్ పోటీల్లో మొదటి రోజు జరిగిన ఈవెంట్స్ ఉత్సాహంగా సాగాయి. 40 నుంచి 95 వయస్సు విభాగాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి రోజు పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా 5 కిలోమీటర్ల వాక్, 10 కిలోమీటర్ల వాక్, డిస్కస్ త్రో, 800 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ అంశాల్లో పోటీలు జరిగాయి. రెండోరోజు శుక్రవారం షాట్‌పుట్, 200 మీటర్ల పరుగు, 400 మీటర్లు, 400 మీటర్ల రిలే, జావలీన్‌త్రో, హైజంప్, ట్రిపుల్ జంప్ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు.

దేశ గౌరవాన్ని కాపాడేది క్రీడలే

దేశ గౌరవాన్ని కాపాడేది క్రీడలేనని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న వెటరన్ అథ్లెటిక్ పోటీలకు విప్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంతోమంది క్రీడాకారులను తయారుచేసిన ఠాగూర్ స్టేడియం రాష్ట్రస్థాయి పోటీలకు ఆతిథ్యమివ్వడం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తున్న వెటరన్స్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ సతీశ్ మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని ఇవి రెండూ ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ ప్రతీ క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. డీఎస్పీ(సీఐడీ) రవికుమార్ మాట్లాడుతూ క్రీడల్లో రాజకీయాలతో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులకు అవకాశాలు రాక ఎదగలేకపోతున్నారన్నారు. వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గ్రూపులుగా చీలడంతో క్రీడాకారులు నష్టపోతున్నారని, గ్రూపులు వీడి వెటరన్ అథ్లెటిక్ క్రీడలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్, మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా, జెడ్పీటీసీ కంభగోని సుదర్శన్‌గౌడ్, సర్పంచ్ జాడిశ్రీనివాస్, మందమర్రి సీఐ రాంచందర్‌రావు, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, పీఈటీల సంఘం అధ్యక్షుడు మీనారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రఘునాథ్, నాయకులు, క్రీడాసంఘాల బాధ్యులు, సమ్మయ్య, నర్సింగరావు, మేడిపెల్లి సంపత్, ప్రభాకర్, శ్రీరాములు, సురేందర్‌రావు, పీఈటీలు శ్రీనివాస్, నాగులు పాల్గొన్నారు.


ఐదుసార్లు గోల్డ్‌మెడల్ సాధించా



ఇప్పటివరకు రాష్ట్రస్థాయి పోటీలతో పాటు జాతీయ స్థాయి వెటరన్ అథ్లెటిక్స్‌లో చాలాసార్లు పాల్గొన్నా. 70 ఏళ్లపైబడి వయసు విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుతో పాటు హర్డిల్స్‌లో పాల్గొంటూ విజయాలు సాధిస్తున్నాను. ఇప్పటికి ఐదు సార్లు గోల్డ్‌మెడల్, మూడు సిల్వర్ మెడల్స్ సాధించా.

- కె.థెరిస్సా, వరంగల్, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్

ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి



క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ముఖ్యంగా స్టేడియంలను ఏర్పాటు చేయడంతో పాటు క్రీడా సామగ్రిని అందించి ప్రోత్సాహిస్తే మరింతగా రాణించగల్గుతాం. నా వయసు 80 సంవత్సరాలు. అనునిత్యం క్రీడల్లో పాల్గొంటున్నందు వల్లే ఆరోగ్యంగా ఉంటున్నా. నాకు డిస్కస్‌త్రో ఈవెంట్‌లో ఇప్పటివరకు 8 గోల్ట్‌మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ వచ్చాయి.

- సూర్యనారాయణ, సంగారెడ్డి, రిటైర్డ్ బీహెచ్‌ఈఎల్ ఉద్యోగి

ఏర్పాట్లు బాగాలేవు..



వెటరన్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయలేదు. మాకు వసతి కల్పించిన పాఠశాలలో టాయిలెట్స్ లేవు. నీటి సౌకర్యం కూడా సరిగా లేక పోవడంతో స్నానాలకు ఇబ్బందిపడ్డాం. వెటరన్స్ పోటీల్లో 65 వయసు విభాగంలో 100 మీటర్లు, 200, 400 మీటర్ల పరుగులో ఇప్పటివరకు 70 గోల్ట్‌మెడల్స్, 50 సిల్వర్, 30 బ్రాంజి మెడల్స్ సాధించా. ఇన్ని మెడల్స్ అందుకున్న ఏకైక మహిళగా నాకు గుర్తింపు రావడం గర్వంగా ఉంది.

- టి. రామానుజమ్మ, సిరిసిల్ల రాజన్న జిల్లా



ప్రతిజ్ఞ చేస్తున్న ఆయా జిల్లాల కెప్టెన్లు



పరుగు పందెంలో పాల్గొన్న క్రీడాకారులు

ఫిట్‌నెస్

చలాకీ మగువ



ఎదులాపురం(ఆదిలాబాద్): ఆకాశంలో సగమై.. అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు.. ఆరోగ్య రక్షణలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మొన్నటి వరకు మైదానాల్లో నడకకు ప్రాధాన్యమిచ్చిన స్త్రీలు.. ఇటీవల కాలంలో జిమ్‌ల బాటపడుతున్నారు. ఒకప్పుడు జిమ్ అంటే మగవాళ్ల కోసమే అని భావించేవారు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులన్నీ చేసే మహిళలు ఎలాంటి వ్యాయామం అవసరం లేదనే భావన నుంచి బయటపడుతున్నారు. వ్యాయామానికి, మానసిక ప్రశాంతతకు జిమ్ బాట పడుతున్నారు.



జిమ్‌లో కసరత్తు చేస్తున్న మహిళలు

మహిళలకు స్పెషల్ బ్యాచ్..

ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గల జిమ్‌లో సాధారణంగా ఎక్కువ మంది యువకులే వస్తారు. కానీ ఆరు నెలలుగా సాయంత్రం మహిళల కోసం అదే జిమ్‌లో ప్రత్యేకంగా ఒక బ్యాచ్ నిర్వహిస్తున్నారు. దీంతో మహిళలు జిమ్‌లో చేరుతున్నారు. ప్రస్తుతం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కొనసాగుతున్న ఈ బ్యాచ్‌లో 20కి పైగా మంది మహిళలు ఉన్నారు. త్వరలో మరో బ్యాచ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు జిమ్ నిర్వాహకులు.



- **మహిళల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ**
- **జిమ్‌లో అతివల కసరత్తులు**
- **'ఇందిరా ప్రియదర్శిని'లో మహిళలకు స్పెషల్ బ్యాచ్**







ఆరోగ్యమే మహాభాగ్యం..



ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని అర్థం. పురుషులకైనా.. మహిళలకైనా.. ఇదే వర్తిస్తుంది. అందుకే పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. నడకతో ప్రారంభమైన ఆరోగ్య స్పృహ మహిళలను జిమ్ వైపు నడిపిస్తోంది. 30 ఏళ్లు దాటితే చాలు ఉబకాయం, అతి బరువు, బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు, స్పాండిలైటీస్ వంటివి వస్తుండడం ఈరోజుల్లో సాధారణంగా మారింది. వీటి నుంచి విముక్తి పొందడానికి చికిత్సలు తీసుకుంటూనే వైద్యుల సలహాలు, సూచనల మేరకు మహిళలు వ్యాయామం వైపు మళ్లుతున్నారు. జిమ్‌కు వెళ్లిన వారిలో చాలా మంది తాము బరువు తగ్గామని, ఎంతో చలాకీగా ఉండగలుగుతున్నామని చెప్తున్నారు.

అందుబాటులో అధునాతన పరికరాలు..

పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆడవాళ్ల కోసం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రత్యేకంగా ఒక బ్యాచ్‌ని కేటాయించారు. ప్రస్తుతం ఆడవాళ్లకు ఎటువంటి ఎంట్రీ ఫీజు తీసుకోవడం లేదు. నెలకు రూ. 500 ఫీజు తీసుకుంటూ శిక్షకుడి ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ జిమ్‌లో మెట్రో నగరాల్లోని ప్రైవేట్ జిమ్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాకింగ్ కోసం ట్రెడ్‌మిల్, కొవ్వు కరిగించడానికి వైబ్రేటర్, కాళ్లు, చేతుల వ్యాయామం కోసం సైక్లింగ్, థైస్ మిషన్లతో పాటు కెటీ బాల్స్, షోల్డర్లకు, ల్యాడ్స్ మిషన్లు, డంబుల్స్, వేయిట్ లిఫ్టింగ్, ఇతరాత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

క్రమంగా బరువు తగ్గుతున్నా..



నేను ఐదు నెలలుగా జిమ్‌కు రెగ్యులర్‌గా వస్తున్నాను. బరువు కాస్త ఎక్కువగా ఉండడంతో వ్యాయామం చేయాలని వైద్యులు సూచించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మహిళల కోసం సాయంత్రం స్పెషల్ బ్యాచ్ రన్ చేస్తున్నట్లు తెలియడంతో అడ్మిషన్ తీసుకున్నాను. నిత్యం జిమ్ చేయడంతో బరువు క్రమంగా తగ్గుతున్నాను. చాలా సంతోషంగా ఉంది.

- హర్షిత, శాంతినగర్, ఆదిలాబాద్

బద్ధకం పోయింది..



మొదట్లో జిమ్‌కు వెళ్లడం కొంత బద్ధకంగా అనిపించేది. నెల రోజుల తర్వాత అలవాటైంది. ఇప్పుడు ఎంతో హుషారుగా అన్పిస్తోంది. ట్రైనర్ సూచనల మేరకు క్రమ పద్ధతిలో కసరత్తులు చేయడంతో గతంలో కంటే ఉల్లాసంగా అనిపిస్తోంది.

- విజయ, టీచర్స్‌కాలనీ, ఆదిలాబాద్

నాలుగు నెలలుగా జిమ్ చేస్తున్నా..



ప్రతీరోజు జిమ్ చేయాలని ఉన్నప్పటికీ పట్టణంలో మహిళలకు ప్రత్యేకంగా జిమ్ లేకపోవడం ఇబ్బందిగా ఉండేది. కానీ ప్రస్తుతం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మహిళల కోసం సాయంత్రం పూట స్పెషల్ బ్యాచ్ నడపడం బాగుంది. గత నాలుగు నెలలుగా ప్రతిరోజు జిమ్ చేస్తున్నాను.

- పార్వతి, హౌజింగ్‌బోర్డ్, ఆదిలాబాద్

స్పందన బాగుంది..



జిమ్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా బ్యాచ్ సాధ్యమవుతుందో లేదో.. అనుకున్నాం. కానీ మహిళ నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఒక బ్యాచ్ మాత్రమే నడుపుతున్నాం. మరింత మంది అడ్మీషన్లు కావాలని అడుగుతున్నారు. త్వరలోనే మరో బ్యాంచ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం.

- ఎన్.రమేశ్, జిమ్ ట్రైనర్